epaper.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY

20
యాదాద్రి భువనగిరి
శుక్రవారం ● 4 ఆగస్టు 2017

● శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు


బాలాలయంలో లక్ష్మీనృసింహుడికి పవిత్రలను ధారణ చేస్తున్న అర్చకులు

యాదాద్రి సన్నిధిలో ఏడాది పాటు నిత్యపూజా కైంకర్యాల్లో జరిగిన అపచారాలు, దోషాలను తొలగించేందుకు శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి. పంచవర్ణాలు కలిగిన 108 నూలు పోగులతో ప్రత్యేకంగా తయారుచేసిన పవిత్ర మాలలతో అర్చకులు స్వామిని పూజించారు.

వివరాలు 8 లో...

ఇక వంట గ్యాస్ భారమే..!




వివరాలు 8లో...

(ఆంధ్రజ్యోతి - యాదాద్రి)

వంట గ్యాస్‌పై రాయితీ ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంపన్నులంతా వంట గ్యాస్ సబ్సిడీని వదులుకునేందుకు సిద్ధం కావాలని ప్రకటనలు చేస్తోంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం పేద ప్రజలకు భారం కానుంది. అయితే ఒకేసారి రద్దు చేయకుడా అంచెలంచెలుగా రాయితీ ఎత్తివేసే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి రాయితీ అనేదే లేకుండా చేసేందుకు ఒక్కో సిలిండర్‌పై నెలకు రూ.4 పెంచాలని ప్రభుత్వరంగ సంస్థలను ఆదేశించింది. దీంతో జిల్లాలోని 1,62,595 మంది వినియోగదారులపై రూ.6.50 లక్షల భారం అదనంగా పడనుంది.

- ఇబ్బంది కానున్న రాయితీ ఎత్తివేత నిర్ణయం
- అంచెలంచెలుగా అమలు చేయనున్న కేంద్రం
- నెలకు రూ.4 పెంచాలని ఆదేశాలు
- పేద, మధ్య తరగతి ప్రజలకు కష్టకాలమే..
- జిల్లాలో నెలకు రూ.6.50 లక్షల భారం




నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ

నకిలీ బంగారం ముఠా అరెస్ట్

- పరారీలో నలుగురు
- రూ.8 లక్షలు స్వాధీనం
- డీసీపీ యాదగిరి వెల్లడి

3

భువనగిరి సిటిజన్ బడ్డీ

పట్టణంలో సమస్యలపై ఫిర్యాదు చేయదల్చుకున్నారా? ఇంటి పన్ను బకాయి ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వీటి కోసం అధికారులు, మునిసిపల్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు. యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. బకాయిల వివరాలు తెలుసుకోవచ్చు. పారదర్శకత.. సత్వర సేవలు లక్ష్యంగా భువనగిరి మున్సిపాలిటీలో పౌర సేవలు ఇంటి నుంచే పొందేందుకు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

● భువనగిరి టౌన్



మునిసిపల్ కార్యాలయంలోని పౌరసేవా కేంద్రం

- యాప్ ద్వారా పౌర సేవలు
- మునిసిపాలిటీలో అమలు
- పారదర్శకతే లక్ష్యంగా యాప్
- వెబ్‌సైట్ ఆధారిత సేవలు అందుబాటులోకి
- ఇంటి నుంచే సమస్యల పరిష్కారం
- అందుబాటులోకి మునిసిపల్ సమగ్ర సమాచారం

2

జడ్పీలో నిధుల దుమారం

- 'ఆంధ్రజ్యోతి' కథనంపై వాడివేడిగా చర్చ
- కాంగ్రెస్ జడ్పీటీసీల నిరసన, వాకౌట్
- నిధుల సాధనకు ఏకతాటిపైకి ప్రజాప్రతినిధులు
- మూడు అంశాల చర్చతోనే ముగిసిన సమావేశం


'ఆంధ్రజ్యోతి' కథనాన్ని చూపుతున్న సభ్యుడు


సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి.

7

భువనగిరి సిటిజన్ బడ్డీ

పట్టణంలో సమస్యలపై ఫిర్యాదు చేయదల్చుకున్నారా? ఇంటి పన్నుబకాయి ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వీటి కోసం అధికారులు, మునిసిపల్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు. యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. బకాయిల వివరాలు తెలుసుకోవచ్చు. పారదర్శకత.. సత్వర సేవలు లక్ష్యంగా భువనగిరి మున్సిపాలిటీలో పౌరసేవలు ఇంటి నుంచే పొందేందుకు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. సేవలను ఇంటి నుంచే పొందాలంటే చేతిల్లో స్మార్ ఫోన్/ఇంట్లో కంప్యూటర్/ట్యాబ్/ ల్యాప్‌టాప్. ఈ నాలుగిట్లో ఏదైనా మీ ఇంట్లో ఉంటే చాలు మునిపాలిటీ సమాచారం మీ చెంత ఉన్నట్లేనని అధికారులు చెబుతున్నారు.

– భువనగిరి టౌన్





- యాప్ ద్వారా పౌర సేవలు
- భువనగిరి మునిసిపాలిటీలో అమలు
- వెబ్‌సైట్ ద్వారా ఆధారిత సేవలు అందుబాటులోకి..

యాప్ ఎందుకంటే...

రెండు, మూడు రకాల సమస్యలపై ఫిర్యాదు చేయడానికి మునిసిపల్ కార్యాలయానికి వెళితే ప్రతి సమస్యకు విడివిడిగా ఫిర్యాదు చేయాల్సి వస్తోంది. అంతేకాదు సమస్య పరిష్కారమయ్యే వరకు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక వేళ సదరు అధికారిని లేదా ప్రజాప్రతినిధిని కలవాలనుకున్నా ఫోన్ నెంబర్ కోసం వాకబు చేయాల్సిన పరిస్థితి. అలాగే సమస్యపై నేరుగా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని గందరగోళ పరిస్థితి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గంగా సేవలన్ని ఒకేచోట వెబ్‌సైట్, యాప్ ద్వారా ఇంటి నుంచే పొందవచ్చు అలాగే మనం ఎంచుకున్న పని పౌర సేవాపత్రం ప్రకారం నిర్దేశిత సమయంలో పారదర్శకంగా పూర్తయ్యే అవకాశం వచ్చింది.

సేవలు ఇలా..

మునిసిపాలిటీ 15 రకాల సేవలను అందిస్తోంది. పౌరసేవాపత్రం (సిటిజన్ చార్టర్)లో పేర్కొన్న ఈ సేవలను దరఖాస్తు వచ్చిన అనంతరం నిర్దేశిత రోజుల వ్యవధిలో పరిష్కరించాల్సి ఉంటుంది. ఇంటి నుంచే ఫిర్యాదు చేయాలంటే వినియోగదారులు విధిగా మునిసిపల్ వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలి. లేదా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సేవలు పొందాలనుకునేవారు వాటిలోని ఆప్షన్ల ద్వారాఫిర్యాదు చేయవచ్చు. పన్ను బకాయి తెలుసుకోవచ్చు. బకాయిలు చెల్లించవచ్చు. వార్డు కౌన్సిలర్/మునిసిపల్ అధికారి మొబైల్‌కు ఫోన్‌చేసి మాట్లాడవచ్చు. ఇందుకోసం వార్డుల వారీగా కౌన్సిలర్ల ఫొటోలు, ఫోన్ నెంబర్లు, మునిసిపల్ అధికారులు, సిబ్బంది మెబైల్ నెంబర్లు యాప్‌లో అందుబాటులో ఉంచారు.

15 ఆప్షన్లు..

భువనగిరి సిటిజన్ బడ్డీగా పిలువబడే యాప్‌లో 15 ఆప్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా మనం కోరుకున్న సేవలను పొందవచ్చు. మా గురించి, ప్రజాప్రతినిధులు, ఆస్తిపన్ను చెల్లింపు, ఫిర్యాదులు, పౌరసేవలు, నీటి సరఫరా వాహనం, మీ ప్రాంత అధికారులు, దరఖాస్తు పత్రాలు, సిబ్బంది జాబితా, ప్రకటనలు, అర్బన్ బైట్స్, ప్రసారవార్తల సేకరణ, సలహాలు/సూచనలు, ముఖ్యమైన కాంట్రాక్ట్స్, సంప్రదించండి. తదితర ఆప్షన్లు ఉన్నాయి. మునిసిపల్ చరిత్ర, రోజువారి కార్యకలాపాలు, నోటిఫికేషన్లు, ప్రకటనలు కూడా తెలుసుకోవచ్చు.

ఫిర్యాదు ఇలా..

తాగు నీరు, పారిశుధ్యం, వీధిలైట్లు తదితర సమస్యపై ఫిర్యాదు చేయాలనుకుంటే యాప్‌లేదా వెబ్‌సైట్‌లో ఆప్షన్స్ ఆధారంగా సమస్యలను టైప్ చేయాలి. సమస్యకు సంబంధించిన ఫోటోను కూడా జతపరచవచ్చు అనంతరం ఫిర్యాదుదారుడి పేరు,చిరునామా, మెబైల్ నెంబర్ టైప్ చేసి ఫార్వార్డ్ చేయాలి. వెంటనే ముని సిపల్ కార్యాలయంలోని పౌర సేవా కేంద్రానికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేరుతుంది. ఫిర్యాదు అందిన వెంటనే పౌరసేవా కేంద్రం సిబ్బంది సమస్యల ఆధారంగా సంబంధిత అధికారికి ఫార్వార్డు చేస్తారు. వచ్చిన ఫిర్యాదు నెంబర్‌తో ఫార్వార్డు చేసిన విభాగం, అధికారి పేరుతో సహా ఫిర్యాదుదారుడి సెల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. సమాచారం వస్తుంది. సమస్య పరిష్కారం అయితే వెంటనే మరోమారు సమాచారం వస్తుంది.

యాప్ డౌన్‌లోడ్ ఇలా..

నెట్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి భువనగిరి సిటిజన్ బడ్డీ/భువనగిరి మునిసిపాలిటీ పేరు టైప్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Www.bhongir-municipality.in వెబ్ సైట్‌కు లాగిన్ కావచ్చు.

ఇతర సేవలకు ఆన్‌లైన్ దరఖాస్తులు..

యాప్‌ద్వారా మునిసిపల్ అధికారులు యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తారు. భవననిర్మాణ అనుమతులు, నల్లాకనెక్షన్,ట్రేడ్ లైసెన్స్ తదితర అనుమతులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇందు కోసం మునిసిపాలిటీలోని పౌరసేవా కేంద్రాన్ని సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చు. దరఖాస్తు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయం దరఖాస్తుదారుడికి ఉంది.

సేవే లక్ష్యంగా..



ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నూతన విధానంతో మునిసిపల్ కార్యాలయం చుట్టూ ప్రజలు తిరగాల్సిన పని ఉండదు. మునిసిపల్ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరగుతుంది.

– సుర్వి లావణ్య, చైర్‌పర్సన్

సమస్యలను పరిష్కరిస్తాం..



యాప్ ద్వారా వచ్చే ప్రతి సమస్యను పరిష్కారిస్తాం. ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. యాప్‌ను దుర్వినియోగం చేయకుండా కేవలం వాస్తవ సమస్యలను ఫిర్యాదు చేయాలి. నూతన విధానంతో మునిసిపల్ సిబ్బందిపై పని భారం పెరుగుతున్నప్పటికి ప్రజలకు సేవే ధ్యేయంగా సిబ్బందిని సిద్ధం చేశాం.

– జి.వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్

ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం

– రుద్రంగి రవి డీఏఈవో, సూర్యాపేట

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ



ఆంధ్రజ్యోతి: ఇంటర్‌మీడియట్ కళాశాల అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలేమిటి ?

డీఏఈవో: ఈనెల ఒకటో తేదీన జిల్లా ఇంటర్మీడియట్ కళాశాలల అధికారిగా బాధ్యతలు స్వీకరించా. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలలను సందర్శించి అక్కడ సమస్యలను గుర్తిస్తా. కలెక్టర్ సురేంద్రమోహన్ సహకారంతో సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతా.

ఆంధ్రజ్యోతి : విద్యార్థరల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా?

డీఏఈవో: అన్ని కళాశాలలో నూరుశాతం ఫలితాలను సాధించే దిశగా పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 7వ తేదీ నుంచి ప్రత్యేక తరగతుల కోసం అదనంగా ఒక పీరియడ్‌ను పెంచుతున్నాం. ఈ ప్రత్యేక శిక్షణలో విద్యార్థులకు ఆయా సబ్జెక్టులను అధ్యాపకులు బోధిస్తారు.

ఆంధ్రజ్యోతి: ఏయే సబ్జెక్టులపై ప్రత్యేక తరగతులలో శిక్షణ ఇస్తున్నారు ?

డీఏఈవో: విద్యార్థులు ఎంచుకున్న గ్రూపుల్లోని సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తాం. జనరల్ నాలెడ్జ్, మెంట్ ఎబిలిటీ, ఫిజిక్స్, సైన్స్, జువాలజి, కామర్స్, ఆర్ట్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం.

ఆంధ్రజ్యోతి : వృత్తివిద్యా కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారా?

డీఏఈవో: ఇప్పటికే ఇంటర్ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులు కొనసాగుతున్నాయి. అగస్టు 15 నుంచి ప్రీ-ప్రైమరీ టీచర్ ట్రైనింగ్‌కు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నాం. భూములు సర్వేచేసే కోర్సులను అన్ని కళాశాలల్లో ప్రారంభిస్తాం.

ఆంధ్రజ్యోతి: మధ్యాహ్న భోజనం పథకంపై అభిప్రాయం ఏమిటి?

డీఏఈవో: ఈ ఏడాది దసరా సెలవుల అనంతరం 100రోజులపాటు విద్యార్థులకు జిల్లాలోని అన్ని ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాం. ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగులు, బోధకులు, సిబ్బంది ఏడాది వేతనంలో రూపాయికి ఒక పైసా కేటాయించి ఆ సొమ్ముతోపాటు జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళిక సిద్ధం..

– ఆత్మకూర్(ఎస్)

మన దేవాలయం

కాకతీయుల నాటి బసవేశ్వరాలయం



రాజాపేట: రాజాపేట మండలం కుర్రారం గ్రామంలోని బసవేశ్వరాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా పేరు పొందింది. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో త్రికుట ఆలయంగా నిర్మించారు. బసవయ్య అనే దివ్యాంగ భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా స్థలపురాణం తెలుపుతోంది. ఆలయంలో నందీశ్వరుడు, శివలింగ విగ్రహాలు ఉన్నాయి. ఆలయం అద్భుతమైన నల్లరాతి శిల్పాలతో నిర్మించబడి ఉంది. ఆలయంలోని నందీశ్వరుడు రామప్పఆలయంలో ఉన్న నందీశ్వరున్ని పోలి ఉంటుంది. ప్రతి మహాశివరాత్రికి ఉత్సవాలనునిర్వహిస్తారు.


మహా శివరాత్రికి ఘనంగా పూజలు



బసవేశ్వర ఆలయం ఎంతో మహిమానిత్వమైంది. కోరిన కోర్కెలు తీర్చే బసవయ్యగా పేరు పొందింది. ఆలయంలో నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. ప్రతి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తాం.


– నీల చంద్రయ్య, పూజారి కుర్రారం

జీవో విడుదల చేశారు.. వేతనాలు మరిచారు



ఆలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తోన్న స్వీపర్లకు ప్రభుత్వం జీతాలు పెంచుతూ జీవో విడుదల చేసి నెలలు గడిచినా నేటికీ పెరిగిన జీతాలు అందుకోలేకపోతున్నారు. తక్కువ వేతనంతో పని చేస్తున్న స్వీపర్లు జీతల పెంపుకోసం ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞపన పత్రాలు అందించడంతో పాటు ఆందోళన చేయడంతో ప్రభుత్వం స్పందించింది. రూ.1623 వేతనాన్ని రూ. 4 వేలకు పెంచుతూ 2016 ఆక్టోబర్ 17న ప్రకటించి జీవో నెంబరు 180ని విడుదల చేసింది. ఈ జీవో విడుదలై 10 నెలలు అవుతున్న పెంచిన జీతాలు స్వీపర్లకు అందడం లేదు. పెంచిన జీతాలు ఇతర జిల్లాలోని పాఠశాల స్వీపర్లకు అందుతున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం అమలు కావడం లేదని స్వీపర్లు చెబుతున్నారు. జిల్లాలో 800 మంది స్కూల్ స్వీపర్లు ఉన్నారు.

కనీస వేతనం 15వేలు ఇవ్వాలి



ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలి. పెంచిన జీతాలు నేటి వరకు అందకపోవ డం విచారకరం. వేతనాలు ప్రతి నెలా అందించాలి. ఇఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి.

– బాలరాజు, స్కూల్ స్వీపర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నకిలీ బంగారంతో మోసగిస్తున్న గ్యాంగ్ అరెస్టు

● పరారీలో నలుగురు

● రూ.8 లక్షలు స్వాధీనం

చౌటుప్పల్ టౌన్: నకిలీ బంగారంతో అమాయకులను మోసంచేస్తున్న సుగాలి గ్యాంగ్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ యాదగిరి వివరాలు వెల్లడించారు. కడప జిల్లా వీరబల్లే మండలం తాటిగుంట పాలెం గ్రామానికి చెందిన పోమార్ వీరన్న అలియాస్ ప్రసాద్, పోమార్ విక్రమ్ అలియాస్ రవి, పోమార్ ఆనంద్, పోమార్ కిషోర్, గలివేడుకు చెందిన ఒంటెద్దు కిష్టయ్య, అయాచీ శాంతకుమార్, రవికుమార్, మహిమా రాజు, శ్రీకృష్ణ, చిత్తూరు జిల్లా పుంగనూర్ మండలం పాలెం పల్లి గ్రామానికి చెందిన బూక్యా ఇంద్ర రాజు లు గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. నకిలీ బంగారాన్ని అసలు బంగారమని చెప్పి అమాయకులను మోసం చేయడం ఈ గ్యాంగ్ వృత్తి. మారుమూల ప్రాంతాలను ఎంచుకోని, గుడిసెలు వేసుకొని పిట్టలు పట్టేవారిగా నటించి అక్కడి ప్రజలతో పరిచయాలు పెంచుకుంటారు. గత జూన్ నెలలో చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన మారుపాక నరేష్ ను ప్రసాద్ (వీరన్న), విక్రమ్ (రవి)ల పేర్లతో అజ్ఞాతవ్యక్తులు పరిచయం చేసుకున్నారు. తాము పిట్టలు పట్టి జీవనం సాగిస్తామని చెప్పి నమ్మించారు. నరేష్ వ్యవసాయ భూమిలోనే గుడిసెలు వేసుకొని వారం రోజుల పాటు ఉండి వెళ్లిపోయారు. వారం రోజుల అనంతరం నరేష్ కు ప్రసాద్ ఫోన్ చేశాడు. మా సోదరుడు మైసూర్ లో జేసీబీ తో పనులు చేస్తుండగా మూడు కిలోల బంగారం గల బిందే దొరికింది. అవసరమనుకుంటే బంగారాన్ని కంసలి చేత పరీక్షించుకొమ్మని నమ్మబలికించారు. నరేష్ వారు ఇచ్చిన 8 బంగారు గుళ్లను తీసుకొని పరిక్షించగా నాణ్యమైన బంగారంగా తెలింది. దీంతో నరేష్ మూడు కిలోల బంగారాన్ని కొనుగోలు చేయుటకు నిశ్చయించుకున్నాడు. వెంటనే ప్రసాద్ కు ఫోన్ చేసి మూడు కిలోలకు ఏడు లక్షలు ఇస్తానని చెప్పి డీల్ ఓకే చేసుకున్నాడు. నరేష్ మదన పల్లి కి వెళ్లి వారికి రూ.7 లక్షలు అప్పగించి మూడు కిలోల బంగారాన్ని తీసుకొని చౌటుప్పల్ చేరుకున్నాడు. 22 న కంసలి వద్దకు వెళ్లి బంగారాన్ని పరీక్షించగా నకిలీ అని తేలింది. మోసపోయానని నిర్ధారించుకొని 23 న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ యాదగిరి


పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, కత్తులు, నకిలీ బంగారం

ఇలా దొరికారు..

చౌటుప్పల్ మండలం దామెర గ్రామం వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న వీరన్న (ప్రసాద్), విక్రమ్ (రవి) లను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో ఆనంద్, కిషోర్, ఇంద్రరాజ్, కిష్టయ్య లను అరెస్టు చేశారు. శాంతకుమార్, రవికుమార్, మహిమ రాజు, శ్రీకృష్ణ లు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ.8 లక్షల 9 వేల రూపాయల నగదు, నాలుగు కత్తులు, 8 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. మూడు కిలోల నకిలీ బంగారాన్ని సీజ్ చేశారు. కాగా, కేసు త్వరితగతిన చేదించిన ఏసీపీ స్నేహిత, సీఐ లు నవీన్ కుమార్, నవీన్ బాబు, ఎస్ఐలు నవీన్ బాబు, మహేష్ లను డీసీపీ యాదగిరి అభినందించారు.

అమాయకులే లక్ష్యంగా ..

చౌటుప్పల్ టౌన్: గ్రామీణ ప్రాంతాలలోని అమాయకులను లక్ష్యంగా చేసుకొని సుగాలి గ్యాంగ్ నకిలీ బంగారంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్, తిప్పర్తి, మునుగోడు మండలాలలో ముగ్గురికి నకిలీ బంగారాన్ని ఇచ్చి సుమారు 15 లక్షల రూపాయలను దోచుకున్నారు.

హయత్‌నగర్ కు చెందిన ఒక బాధితుడు, నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన వ్యక్తి ఒకరు నకిలీ బంగారంతో మోసపోయినట్లు తెలిసింది.

నల్లగొండ జిల్లా తిప్పర్తి, మునుగోడు మండలాలలో గత మే, జులై మాసాలలో నకిలీ బంగారంతో ఇద్దరిని మోసగించి రూ.7 లక్షల 50 వేలు తీసుకున్నారు. తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన ముస్కు శైలజ నుంచి రూ. లక్ష 50 వేలు, మునుగోడు మండల కేంద్రానికి చెందిన నారగోని శ్రీను నుంచి రూ.6 లక్షలు తీసుకున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ స్నేహిత, సీఐ జి.నవీన్ కుమార్, ఎస్వోటీ సీఐ ఎస్.నవీన్ కుమార్, ఎస్ఐలు ఎన్.నవీన్ బాబు, మహేష్ లు పాల్గొన్నారు.

పుస్తెలతాడు అపహరణ

ఆలేరు: బంగారు నగలకు మెరుగు పెడతామని ఓ వృద్ధురాలును నమ్మించి పుస్తెలతాడుతో ఉడాయించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన ఆలేరు మేజర్ గ్రామ పంచాయతీ మధిర గ్రామం సాయిగూడెంలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బేతి అంజమ్మ అనే వృద్ధురాలికి వద్దకు వెళ్లి తాము బంగారు, వెండి నగలకు మెరుగు పెట్టేవాళ్లమని నమ్మబలికారు. మీ ఇంట్లో బంగారం, వెండి నగలు ఉంటే మెరుగు పెట్టి ఇస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మిన వృద్ధురాలు తన మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు తీసి ఇచ్చింది. వీటిని పౌడర్‌తో కడిగేందుకు వేడి నీళ్ల తీసుకురమ్మని చెప్పారు. వంటింట్లోకి వెళ్లి వేడి నీళ్ల తెచ్చేలోపు అగంతకులు పుస్తెల తాడుతో ఉడాయించారు. జరిగిన మోసాన్ని గ్రహించిన అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అగంతకుల మాటలు నమ్మి మోసపోవద్దు : ఎస్ఐ

ఆలేరు: పగటిపూట గ్రామాలలో సంచరించే అగంతకుల మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని వారి పట్ల అప్రమత్తతో ఉండాలని ఆలేరు ఎస్ఐ ఎం నర్సింహులు అన్నారు. గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పగటిపూట గ్రామాలకు వచ్చే అగంతకుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి వారి మోసాలను అరికట్టాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

భువనగిరి క్రైం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ వద్ద గురువారం జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణం హన్మాన్‌వాడకు చెందిన శశిధర్, కీర్తిలు ద్విచక్ర వాహనంపై యాదగిరి గుట్టకు దైవదర్శనంకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుట్టనుంచి భువనగిరి వస్తున్న క్రమంలో ప్రభుత్వ ఐటీఐ వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని కారు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 సిబ్బంది సహాయంతో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కట్టంగూరు : అజాగ్రతతో అతివేగంగా వచ్చిన లారీ ఒక వ్యక్తిని వెనకాల ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలంలోని అయి టిపాముల గ్రామంలో గురువారం తెల్లవారు జామున జరిగింది. అదే గ్రామానికి పాపట్ల శ్రీనివాస్‌రెడ్డి (42) అనే రైతు తన వ్యవసాయ బావి వద్దకు వెళ్ళి తిరిగి జాతీయ రహదారి పక్క నుంచి వెళ్తుండగా వెనక నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు.

ఇంట్లో చోరీ: 10 తులాల బంగారం అపహరణ

భువనగిరి క్రైం: ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన భువనగిరి మండలం బొమ్మాయిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన గజ్జి పెంటయ్య ఇంట్లో దాచుకున్న పది తులాల బంగారంను అగంతుకులు చోరీ చేశారు. బుధవారం ఇంట్లో ముందు ఉన్న హాలులో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక నుంచి చొరబడి బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న పది తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. చోరీ గుర్తించిన పెంటయ్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

ఎల్లప్ప కుటుంబాన్ని ఆదుకుంటాం: ఆర్డీఆర్

అడ్డగూడూరు: మండలంలోని కంచనపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు చీపూరి ఎల్లప్ప కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. ఎల్లప్ప కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం గోవిందాపురం, ధర్మారం, లక్ష్మీదేవికాల్వ, కంచనపల్లి గ్రామాలకు చెందిన పలువురు కార్యకర్తలు దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్య కర్త పని చేయాలని కోరారు. కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి గుడిపాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు పోలెబోయిన లింగయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాయిని ప్రవీణ్ కుమార్, డీసీసీ కార్యదర్శి పాశం సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్, ఎంపీటీసీ హన్మకొండ మంగమ్మ, ఆనందాచారి, గూడెపు పాండు, గుండగోని రామచంద్రు, నిమ్మల సతీష్, పి.శ్రీనివాస్, జి.నాగరాజు, సందీప్‌రెడ్డి, కె.సైదులు తదితరులున్నారు.


మాట్లాడుతున్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి

10క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కోదాడరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని చిమిర్యాల క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు రూరల్ ఎస్ఐ విజయప్రకాష్ తెలిపారు. కోదాడ నుంచి రెండు ఆటోల ద్వారా బియ్యం తరలిస్తుండగా చిమిర్యాల క్రాస్ రోడ్డు వద్ద పట్టుకుని కోదాడ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. బియ్యం తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు


సభ్యత్వం అందజేస్తున్న టీయూడబ్ల్యూజే నాయకులు

అడ్డగూడూరు: మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వ నమోదును గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు జహంగీర్, మోత్కూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్ ఎన్.చారి, బొడిగె శ్రీహరి, గంట శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికుల నిరసన

మోత్కూరు: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాల్లో పనిచేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ మండలంలోని ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులు గురువారం మరమ్మతు కేంద్రాన్ని మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో కార్మికులు ఎర్ర వెంకట్‌రెడ్డి, కోల రవి కుమార్, జోగు ఈశ్వర్, మాలి లింగారెడ్డి, ఎం.లెనిన్‌కుమార్ పాల్గొన్నారు.

ప్రజాభిప్రాయం మేరకే పని చేయాలి

తుర్కపల్లి : ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వం పని చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. మండలంలోని గందమళ్ల గ్రామాన్ని గురువారం ఆయన పార్టీ బృందంతో కలిసి పర్యటించి భూనిర్వాసితుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గందమళ్ల, బస్వాపూర్ చెరువులను రిజర్వాయర్లు చేయకుండా ఉన్న చెరువుల్లో కాల్వ ల నీటిని నింపి ఆలేరు, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు తా గు నీరందించాలన్నారు. లేనిచో భూనిర్వాసితులను సంతోషం పెట్టే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కల్లూరి రాజయ్య, సీపీఐ మండల కార్యదర్శి కలకుంట్ల సత్యనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.



వినతిపత్రం అందిస్తున్న సీపీఎం నాయకులు

గందమళ్ల చెరువును రిజర్వాయర్‌గా చేపట్టొద్దు

తుర్కపల్లి : ప్రజా ఆమోదం లేకుండా గందమళ్ల చెరువును రిజర్వాయర్‌గా చేపట్టొదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో భూ నిర్వాసితులతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు సర్వే చేయడం అనైతికమన్నారు. గందమళ్ల ప్రజలు వ్యవసాయం ఇతర చేతి వృత్తులు చేసుకుంటూ భూమినే నమ్ముకుని జీవిస్తున్నారని, అలాంటి ప్రజలకు ప్రభుత్వం అండగా నిలబడి వారి అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి అభివృద్ధి పేరుతో వారి భూములను లాక్కోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రాజెక్టు పేరుతో దౌర్జన్యంగా రైతుల భూములు లాక్కుంటే సీపీఎం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో భూనిర్వాసితుల కమిటీ నాయకులు బబ్బూరి పోశెట్టి, మండల కార్యదర్శి లింగయ్య, నాయకులు సిల్వేరు దుర్గయ్య, ఇస్తారి, బునారి చంద్రయ్య, లక్ష్మారెడ్డి, నర్సింహులు, బోళ్ల భిక్షపతి పాల్గొన్నారు.

ప్రాథమిక సహకార కేంద్రంలో హరితహారం

రాజాపేట : హరితహారంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్ర ఆవరణలో గురువారం పండ్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో సహకార సంఘం అసిస్టెంట్ రిజిస్ట్రార్ జ్యోతిర్మయి, సంఘం చైర్మన్ రాఘవరెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలరాజు, లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, భారతమ్మ, స్వరూపరాణి, సిబ్బంది చంద్రశేఖర్, రఘుపాల్ భిక్షపతి, వీరస్వామి, పాల్గొన్నారు.

జాలలో ప్రత్యేక రెవెన్యూ సదస్సు

రాజాపేట : మండలంలోని జాల గ్రామంలో అధికారులు గురువారం ప్రత్యేక ట్రైనీ సదస్సు నిర్వహించారు. ఫౌతీ, పాసుబుక్కులు అందించి రెవెన్యూ రికార్డులు సరిచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంమ్మూర్తి, వీఆర్వో ఇస్తారి, మాజీ సర్పంచ్ గుండి మధుసూదన్‌రెడ్డి, సత్తిరెడ్డి, మల్లారెడ్డి, పాల్గొన్నారు.

మొల్లగూడెంలో తల్లి పాల వారోత్సవాలు

రాజాపేట : మండలంలోని మొల్లగూడెంలో గురువారం తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులతో ర్యాలీ తీశారు. పిల్లల తల్లులకు తల్లిపాలపై ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ జన్నపల్లి జ్యోతి, ప్రదానోపాధ్యాయురాలు అరుణ, రాజు, అంగన్‌వాడీ కార్యకర్తలు అరుణ, శాంత పాల్గొన్నారు.

తుర్కపల్లి : స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో గురువారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మీ, స్వరూప, బాలింతలు పాల్గొన్నారు.

సింగిల్ విండో చైర్మన్‌కు మాతృ వియోగం

ఆలేరు : ఆలేరు పీఏసీఎస్(సింగిల్‌విండో) చైర్మన్ పల్లా జోగిరెడ్డి మాతృవియోగం పొందారు. మండలంలోని దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన జోగిరెడ్డి తల్లి లక్ష్మమ్మ(85) గురువారం ఉదయం తీవ్ర అనారోగ్యంతో మరణించారు. లక్ష్మమ్మ మృతిపై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ లింగాల శ్రీకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కాలె సుమలత, వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సర్పంచ్‌లు సీస బాలరాజు, మొగులగాని మల్లేశం, సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.

సబ్సిడీ రుణం అందేదెప్పుడో..?




● కార్పొరేషన్, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు ● పట్టించుకునే వారు కరువు

(తుర్కపల్లి)

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు వారిని ఆర్థికంగా అభివృద్ధిపర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ రుణాలు అందని ద్రాక్షగా మారాయి. 2015-16 సంవత్సరంలో జిల్లా పరిధిలో మైనార్టీ కార్పొరేషన్‌తో 40మందికి 80శాతం సబ్సిడీతో రుణాలు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంజూరు చేసిన రుణంలో 80శాతం డబ్బులను ప్రభుత్వం సబ్సిడీ కింద మంజూరు చేయగా మరో 20శాతం బ్యాంకు రుణం కలుపుకుని లక్ష నుంచి రూ.2లక్షల వరకు లబ్ధిదారులకు రుణాన్ని అందించాల్సి ఉంది. ఈ రుణాలతో కిరాణం, చెప్పుల దుకాణం, జీరాక్స్ తదితర దుకాణాలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందాలనుకున్న లబ్ధిదారులు రుణాలందక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు ఆయా మండలాల్లో 40మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో 30మందికి మాత్రమే రుణాలు గ్రౌండ్ అయ్యాయి. మిగితా 10మందికి నిధుల కొరతతో గ్రౌండ్ కాలేదని మైనార్టీ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. ఈవిషయాన్ని తెలంగాణ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్‌కు మరో 10మందికి రుణ మంజూరు కావాల్సి ఉందని నివేదిక అందించినట్లు కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. రుణ మంజూరు కోసం లబ్ధిదారులు మైనార్టీ కార్పొరేషన్ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వమందించే సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాలోకి రాగానే రుణాలను గ్రౌండ్ చేస్తామని ఆయా బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు సర్దిజెప్పి పంపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బడ్జెట్ కేటాయించి రుణాలు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఏడాదిగా రుణం కోసం తిరుగుతున్న



మైనార్టీ కార్పొరేషన్ ద్వారా గ్రామంలో చెప్పుల దుకాణం పెట్టుకోవడానికి సంవత్సరం క్రితం లక్ష రూపాయలు మంజూరయ్యాయి. ఈ రుణం మంజూరు కావడంతో ఎంతో సంతోషించా. ప్రస్తుతం డబ్బులు రాక నల్లగొండలోని మైనార్టీ కార్పొరేషన్ కార్యాలయానికి ఎన్నోసార్లు వెళ్లా. జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ మైనార్టీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఈ రుణానికి సంబంధించిన ఫైలు ఇంకా మాకు రాలేదని చెప్పారు. నెల, రెండు నెలల్లో వస్తుందని చెపుతున్నారు. కానీ డబ్బులు మాత్రం బ్యాంకులోకి రావడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రుణం అందేలా చూడాలి.

- షేక్ మలేకాల్యా, మాదాపురం(గ్రా), తుర్కపల్లి(మం)

వంటావార్పుతో ఆటో కార్మికుల నిరసన



ఎమ్మెల్యే ఇంటి ఎదుట వంటావార్పులో పాల్గొన్న కార్మికులు

యాదాద్రి టౌన్ : కొండపైకి ఆర్టీసీ బస్సులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికులు చేస్తున్న నిరసనలు గురువారం కొనసాగాయి. గుట్ట కింద హైస్కూల్ నుంచి వైకుంఠద్వారం, గాంధీనగర్ మీదుగా నిరసన ర్యాలీని చేపట్టిన ఆటో కార్మికులు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఇంటి ఎదుట వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటో జేఏసీ నాయకులు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులను కొండపైకి రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు. సమస్యలు తీరే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. వంటావార్పు కార్యక్రమం వద్దకు తహసీల్దార్ రామకృష్ణ వచ్చి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. దీంతో ఆటో కార్మికుల వంటావార్పు కార్యక్రమాన్ని విరమించుకున్నారు. కార్యక్రమంలో ఆటో కార్మిక జేఏసీ నాయకులు ర్యాకల రాజు, గుండు సాయిలు, దేవేందర్, ఎస్‌కే.మన్సూర్‌పాష, నర్సింహ, వల్లా అంజి, చారి, చాంద్, రవి, శివయ్య, కార్మికులు పాల్గొన్నారు.

ప్రభుత్వ దమన నీతిపై ఉద్యమించాలి



సభ్యతం అందిస్తున్న జిల్లా అధ్యకుడు సైదులు

వెంకటకొండూర్ : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో దాటవేత ధోరణిని అవలంబిస్తున్న ప్రభుత్వ దమన నీతిపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని టీపీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్.సైదులు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్ర మం నిర్వహించి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సభ్యత్వం అందించారు. సర్వీస్ రూల్స్ రూపకల్పనను వెంటనే చేపట్టి ఉపాధ్యాయ పదోన్నతుల్లో జేఎల్‌గా పదోన్నతులు కల్పించేందుకు అడ్డంకిగా ఉన్న జీవో 223ను రద్దు చేసి 302ను పునరుద్ధరించాలన్నారు. సాధారణ బదిలీలను దసరా సెలవులలో చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా నూతనంగా అమలు చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు కోసం చేపడుతున్న దశలవారీ పోరాటాల్లో అందరూ పాల్గొనాలని పండిత్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పీకే.రాజారెడ్డి, మండల అధ్యక్షుడు ఏ.శ్రీధర్, అంజయ్య, పరమేశ్వర్, బాలసుబ్రమణ్యం, శ్రీను పాల్గొన్నారు.

వనానికి తరలిన గిరిజనులు

రాజాపేట : మండలం పుట్టగూడెం గిరిజనులు వర్షాలు కురవాలని కోరుతూ గురువారం సేవాలాల్ మహరాజ్, జగదాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనునలంతా పసుపు కుంకుమలతో, తీపి వంటలతో నైవేధ్యాలను సమర్పించారు. వర్షాలు కురిపించాలని, ఇలవేల్పులను వేడుకున్నారు అనంతరం పిల్లపాపలతో వన భోజనాలకు తరలివెళ్లారు.



వనభోజనాలు చేస్తున్న గిరిజనులు

గ్యాస్ సమాచారం

తుర్కపల్లి

తుర్కపల్లి వైష్ణవి ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌లో గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు వెంటనే గ్యాస్ సరఫరా చేస్తారు. కొత్తగా గ్యాస్‌కనెక్షన్లకు సెల్ నంబర్లు: 9912305419, 9550195232

కూరగాయల ధరలు

కిలో ధర

దోసకాయ28, సొరకాయ30, టమాట40, చిక్కుడు40, క్యాప్సికం46, మిర్చి(సన్న)48, మిర్చి(దొడ్డు)35, క్యారెట్48, క్యాబేజీ24, బెండ24, దొండ30, పొట్లకాయ30, చామగడ్డ30, బీర36, కాకర36, ఆలుగడ్డ16, వంకాయ24, బీట్‌రూట్25, గోకర30, బీన్స్40, ఉల్లిగడ్డలు తెల్లవి-18, ఎర్రవి-18.

(ఆలేరు)

సినిమాలు

యాదగిరిగుట్ట

లక్ష్మి - గౌతమ్‌నంద

పాపన్నగౌడ్ జయంత్యుత్సవాలను జయప్రదం చేయాలి

భువనగిరి కలెక్టరేట్ : ఈనెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని భువనగిరి నుంచి ఖిల్లా షాపురం వరకు జరిగే కారు యాత్రను జయప్రదం చేయాలని పాపన్నగౌడ్ ట్రస్టు చైర్మన్ పంజాల జైహింద్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరిలో జరిగిన ఉత్సవ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మండల, గ్రామస్థాయి నుంచి గౌడ్‌లు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు రాయిగిరి మల్లేశం గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డిఎల్ఎన్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు.

'తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే పార్టీ టీఆర్ఎస్'

బీబీనగర్ : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే పార్టీ టీఆర్ఎస్ అని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎడమ బాలకృష్ణ విమర్శించారు. బీబీనగర్ రహదారి బంగ్లాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు టీఆర్ఎస్‌కు అధికారం, కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పెట్టిన భిక్షేనని పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని మాటిచ్చి తీరా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాక మాట తప్పిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ను పిశాచి అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నేరెళ్లలో దళిత, బీసీలపై జరిగిన దాడులపై చర్యలు తీసుకోలేని సీఎం కేసీఆర్ దళితుల న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని పిశాచి అనడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు చెరుకు అచ్చయ్యగౌడ్, అంజయ్యగౌడ్, ఎండీ.అస్గర్ అలీ, చంద్రారెడ్డి, కుమార్, రమేష్, బాలచందర్, కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.



శ్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేస్తున్న శ్రీనివాస్

శ్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన

భువనగిరి రూరల్ : భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పథకం కింద మంజూరైన శ్మశాన వాటిక నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ గోద శ్రీనివాస్ గౌడ్ గురువారం శంకుస్థాపన చేశారు. రూ.9.58లక్షల నిధులతో ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య, ముక్కిడి బాలయ్య, మల్లేశం, చిన్న శ్రీను, యాదయ్య, బాలయ్య, సాయిలు పాల్గొన్నారు.

రహదారికి మరమ్మతులు చేపట్టాలని ధర్నా



భువనగిరి టౌన్ : పట్టణంలోని బహార్‌పేట ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆర్అండ్‌బీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. శిథిల రహదారిపై ప్రయాణం దుర్భరంగా మారిందని, రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని పట్టణ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ అన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, దర్గాయి హరిప్రసాద్, తాడూరి నర్సింహ, దండ నరేష్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్మాణంపై తొందరవద్దు

భువనగిరి టౌన్ : భువనగిరి ఆర్అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో నిర్మించతలపెట్టిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ భవనంపై తొందరపడవద్దని అఖిలపక్ష నాయకులు అధికారులకు సూచించారు. గురువారం భువనగిరిలో యువతెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పట్టణ అధ్యక్షులు కుశంగుల రాజు, మునిసిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు శ్రీనివాస్ గుప్త, బీఎస్పీ జిల్లా కార్యదర్శి బట్టు రాంచంద్రయ్య, సీపీఐ నాయకులు ఇమ్రాన్ మాట్లాడుతూ క్యాంప్ కార్యాలయ స్థలాన్ని ఇతర ప్రాంతానికి మార్చాలన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ నిరసన

భువనగిరి టౌన్ : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో ముఖాలకు నల్ల రిబ్బన్‌లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఇన్‌చార్జి కందుకూరి సోమన్న, నర్ల చంద్రస్వామి, బండారు శివశంకర్, దర్గాయి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలను పరిరక్షించాలి : ఎమ్మెల్యే



మొక్క నాటుతున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భువనగిరి రూరల్ : మొక్కలను నాటడమే గాక వాటిని పరిరక్షించి భవిష్యత్ తరాల మనుగడకు కృషి చేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు. మండలంలోని అనంతారం గ్రామ శివారులో గల వాత్సల్య కళాశాల ఆవరణలో గురువారం ఆయన మొక్కలు నాటారు. 'పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లను పెంచుదాం ప్రగతికి తోడ్పడుదాం, వృక్ష రక్షతి రక్షితః' అంటూ విద్యార్థులతో నినాదాలు చేయించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, కళాశాల చైర్మన్ దరిపల్లి అనంతరాములు, సెక్రటరీ దరిపల్లి నవీన్‌కుమార్, ట్రెజరర్ దరిపల్లి ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ విరల్ రఘురామయ్య, ఎంపీటీసీ శంకరయ్యగౌడ్, టీఆర్ఎస్ నాయకులు సుబ్బూరు బీరుమల్లయ్య, చిన్నం మల్లికార్జున్, కళాశాల సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు.

● పీఏసీఎస్ ఆధ్వర్యంలో భువనగిరి మండలం చందుపట్ల లో గురువారం హరితహారం నిర్వహించారు కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బల్గూరి మధుసూదన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఆర్.భిక్షపతి, బ్యాంకు సీఈవో డి.నర్సింహగౌడ్, డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

అసత్య ఆరోపణలు మానాలి : సర్పంచ్

భువనగిరి టౌన్ : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిపై పదవి కాంక్షతో చేస్తున్న అవినీతి ఆరోపణలను యువతెలంగాణ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి మానుకోవాలని టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కల చిరంజీవి యాదవ్ అన్నారు. పట్టణంలో గురువారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు గ్రామాల్లో సిసి రోడ్లు, బోరు బావులు తోడించిన ఎమ్మెల్యేపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ విశ్వసించరని జిట్టా గ్రహించాలన్నారు. ఇక ముందు ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు సహించరని అన్నారు. సమావేశంలో నాయకులు నల్లమాసు రాజుగౌడ్, సుబ్బూరి బీరప్ప, కనకాల మహేష్, కంచనపల్లి నర్సింగ్‌రావు, రమేశ్‌యాదవ్, వీరేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి రూరల్ : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు మానుకోవాలని మండలంలోని తాజ్‌పూర్ గ్రామ సర్పంచ్ ఓరుగంటి ఆంజనేయులుగౌడ్, మాజీ సర్పంచ్ వి.నాగయ్యగౌడ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వి.రమేష్‌గౌడ్, యువ తెలంగాణ నాయకులు హితవు పలికారు. మండలంలోని తాజ్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను కొంత మంది వ్యక్తులు తమ రాజకీయ ఉనికిని కోసం విమర్శిస్తున్నారన్నారు. సమావేశంలో నాయకులు బొమ్మారపు కొండల్, ఓరుగంటి వెంకటేష్, ఎం.కిశోర్ పాల్గొన్నారు.



విలేకరులతో మాట్లాడుతున్న ఆంజనేయులుగౌడ్



ధర్నాలో పాల్గొన్న గ్రామస్తులు

ప్రహరీ నిర్మించొద్దని ధర్నా

భువనగిరి క్రైం : మండలంలోని రాయగిరి గ్రామంలో మల్లన్న, ఎల్లమ్మ దేవాలయాలకు అడ్డుగా నిర్మిస్తున్న ప్రహరీని నిలిపివేయాలని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు గొట్టి ముక్కల రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం వివిధ సంఘాల మద్దతుతో దేవాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవుల ఆరాధ్యదైవం మల్లన్నదేవున్ని వివిధ దూపదీపంతో సేవిస్తున్నారని, కాగా అటవీశాఖ అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ గొల్లకురుమల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. తక్షణమే ఆర్డీవో, కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరి మల్లేశం, బెల్లి చంద్రశేఖర్, చింతల కిష్టయ్య, కొన్నె ఉపేందర్, జయ రాములు, దయ్యాల నర్సింహ్మా, హన్మంతు, బాల నర్సింహ్మా తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల చుట్టూ స్థలం వదలాలి

భువనగిరి రూరల్ : భువనగిరి మండలం రాయిగిరి గ్రామ శివారులోని మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ ఆలయాల చుట్టుపక్కల ఖాళీ స్థలం వదలాలని గొల్ల కురుమ డోల్‌దెబ్బ నాయకులు గురువారం కలెక్టర్, ఆర్డీవోలకు వినతిపత్రం అందించారు. ముందుగా ఆలయ సమీపంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల పండుగ సందర్భంగా ఆలయాల చుట్టూ ప్రదక్షిణల కోసం స్థలాన్ని విడిచిపెట్టాలని పారెస్టు అధికారులకు విన్నవించినా పట్టించుకోకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. కార్యక్రమంలో డోల్‌దెబ్బ రాష్ట్ర యువజన కన్వీనర్ బెల్లి చంద్రశేఖర్ యాదవ్, నాయకులు తుమ్మేటి వెంకటేష్‌యాదవ్, కల్లూరి మల్లేశం, దయ్యాల నర్సింహ, హిందూ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు రవీందర్‌రెడ్డి, రమేష్, బాలు, పాండు పాల్గొన్నారు.



ఆలయాల ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

లింగబసవేశ్వర స్వామి హుండీ లెక్కింపు

బీబీనగర్ : మండలంలోని పడమటిసోమారం గ్రామంలో వెలసిన శ్రీ లింగబసవేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు చేపట్టారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మీ పర్యవేక్షణలో ఆలయ కమిటీ, సిబ్బంది హుండీ లెక్కింపు చేపట్టగా రూ.1,78,420 వచ్చినట్టు ఈవో జయరామయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆల్వా వీరారెడ్డి, ఉప సర్పంచ్ మహిపాల్ రెడ్డి, ధర్మకర్తలు యాదగిరి, ఆంజనేయులు, భార్గవి, భిక్షపతి, విజయ, బస్వయ్య, ఆలయ సిబ్బంది వీరయ్య పాల్గొన్నారు.

కమ్యూనిస్టులపై విమర్శలు తగవు : సీపీఎం

భువనగిరి కలెక్టరేట్ : వామపక్షాలపై ముఖ్యమంత్రి చౌకబారు విమర్శలు మానుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక కేసీఆర్ దొరతనాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. భూస్వామ్య పెట్టుబడిదారీగా ప్రతినిధిగా ఉన్న కేసీఆర్ దూకుడు స్వభావాన్ని ప్రజలు ఎండగట్టాలని సూచించారు.

గ్యాస్ సమాచారం

సరఫరా తేదీ : 4-8-2017

గ్యాస్ కంపెనీ బుకింగ్ తేదీ

ఇండేన్ జూలై30 బుక్ చేసుకున్న వారికి సరఫరా.. ఆన్‌లైన్ బుకింగ్ 9848824365, 08685-245553.

కూరగాయల ధరలు

దోసకాయ కిలోకు 14, సొరకాయ8, టమాట48, చిక్కుడు40, క్యాప్సికం36, గోకరకాయ32, మిర్చి (లావు)65, మిర్చి (సన్న)46, క్యారెట్50, క్యాబేజీ10, బీన్సీన్40, బెండకాయ30, దొండకాయ24, పొట్లకాయ20, చామగడ్డ28, కాకరకాయ30, బీరకాయ28, ఆలుగడ్డ14, ఉల్లిగడ్డ14, కీర16, ఉల్లిపొరక14, వంకాయ22.

(భువనగిరి రూరల్)

సినిమాలు

భువనగిరి

ఓంకార్- వాసుకి

వసుంధర- ఫిదా

భద్రాద్రి - నిను కోరి

కెజేఆర్- గౌతమ్‌నంద

నాడు..



రాక్‌ఫోర్ట్ వెంచర్‌లో జూలై20న మొక్కనాటుతున్న కలెక్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ(ఫైల్)

నేడు..



ప్రస్తుతం మేకలు మేసిన మొండిగా మారిన మొక్కలు

ఆంధ్రజ్యోతి ఫోకస్

నాటడం సరే.. సంరక్షణేదీ..?

తెలంగాణకు హరితహారంలో నాటిన మొక్కలు సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. నాటిన ప్రతి మొక్కను కాపాడి.. కార్యక్రమ ప్రయోజనాలను సంరక్షించాలని ప్రతి సభలో.. సమావేశంలో అధికారులు చెబుతున్న మాటలు నీటమూటలవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన అధికారులు వాటి సంరక్షణను మరిచారు. ఫలితంగా మొక్కలున్న కర్రలు, మోడుబోయిన మొండాలు దర్శనమిస్తున్నాయి.

- ఆంధ్రజ్యోతి, యాదాద్రి






భువనగిరి చెరువు సమీపంలో నాటిన మొక్కలు పోయి.. మిగిలిన సపోర్టు కర్రలు

మినీ లోకం



మంచి మాట

పోరాటంలోనైనా, మృత్యువులోనైనా మీ శక్తినే విశ్వసించండి..ప్రపంచంలో పాపమనేది ఉంటే అది మన బలహీనత మాత్రమే..



● వివేకానంద

గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా డీఎన్‌చారి

భువనగిరి టౌన్ : భువనగిరి గణేష్ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని గురువారం ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవరకొండ నర్సింహాచారి, ఉపాధ్యక్షులుగా బెండ శ్రీకాంత్, ఎనబోయిన జహంగీర్, పాశం నవీన్, తాడూరి బిక్షపతి, కె నర్సింహ్మాచారి, కుక్కదువ్వు కృష్ణ, ప్రధాన కార్యదర్శులుగా పట్నం కపిల్, రత్నపురం శ్రీశైలం, కార్యదర్శులుగా కె రాజు, అమర్, సంతోష్, నాగు నరేశ్, నానంచర్ల శివ, కోశాధికారిగా కొల్లోజు సతీష్, సహ కార్యదర్శులుగా పాశ్‌గంటి సంజీవ కుమార్, కూర నాగేందర్, రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ళ పాటు కమిటీ పదవికాలంలో ఉంటుంది. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పట్టణంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో ఉత్సవ సమితీ నాయకులు సుదగాని అంజనేయులు, సుర్వి శ్రీనివాస్‌గౌడ్, తోట భానుప్రసాద్, నీలం రమేశ్, తాడెం పాండు, నల్లమాసు వెంకటేశ్వర్లు, ఎంకె శ్రీధర్, ఎదుగాని మంజునాథ్, తాడూరి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.



అయుత విష్ణుయాగంలో హోమ పూజలు చేస్తున్న పూజారి

శాస్త్రోక్తంగా అహోరాత్ర పూజలు

యాదాద్రి టౌన్: కొండకింద పాత జడ్పీ హైస్కూల్ మైదానంలో కొనసాగుతున్న అయుత శ్రీ మహావిష్ణు యాగంలో భాగంగా గురువారం ఏకాదశిని పురస్కరించుకొని అహోరాత్ర పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. యాగశాలలో మూలమంత్ర, వేద పఠనాలు, రుద్ర, నమక, చమక, నారాయణ అష్టాక్షరీ పారాయణాలను రుత్వికులు పఠించారు. యాగశాలలో హోమ పూజలు, ముక్కంటికి అభిషేకాలు, అర్చనలు సాంప్రదాయరీతిలో కొనసాగాయి. భక్తి భజనలు, కీర్తనలు, భక్తి సంగీత విభావరులు భక్తులను అలరించాయి. విశేష పూజలను యాజ్ఞిక స్వామి రాజశేఖరశర్మ, అయ్యప్పశర్మ, రుత్వికులు నిర్వహించగా యాగకర్త కేసాప్రగడ హరిహరనాథశర్మ, కేహెచ్ఎస్ సేవా ట్రస్టు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

నేటి నుంచి హయగ్రీవుడి తిరునక్షత్రోత్సవాలు

గుట్ట పరిధిలోని యాదగిరిపల్లి శివారులోని శ్రీలక్ష్మీహయగ్రీవ స్వామి క్షేత్రంలో శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు హయగ్రీవస్వామి తిరునక్షత్రోత్సవాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు గురువారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం తొళక్కంతో తొలి పూజలు ఆరంభం అవుతాయని, వేద ప్రబంధ పారాయణ పఠనం కొనసాగుతుందన్నారు.

జర్నలిస్టుల నిరసన

భువనగిరి టౌన్ : వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ కార్మికుల కార్యక్రమాన్ని సేకరించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై పంజాగుట్ట ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు చేసిన అమానుష దాడిపై జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. మీడియాపై దాడి చేసిన ఏసీపీపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

24గంటల విద్యుత్‌పై నిరసనల వెల్లువ

భువనగిరి రూరల్ : 24గంటల విద్యుత్ సరఫరాతో స్టాటర్లు, మోటార్లు కాలిపోతున్నాయని పేర్కొంటూ మండలంలోని బొల్లేపల్లి గ్రామ రైతులు గురువారం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అదేవిధంగా 12 గంటల కరెంట్ సరఫరా చాలంటూ మండలంలోని చందుపట్ల గ్రామ రైతులు ట్రాన్స్‌కో ఎస్ఈకి వినతిపత్రం అందించారు. తాజాగా వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో భూగర్భ జలాలు అడుగంటి నీరందక మోటార్లు, పంప్‌సెట్లు కాలిపోతున్నాయన్నారు. వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమంలో చందుపట్ల సర్పంచ్ చిన్నం శ్రీనివాస్, రైతులు ఎం.సిద్ధారెడ్డి, పాపిరెడ్డి, నాగభూషణం, కొలను మధుసూదరెడ్డి, మోహన్‌రెడ్డి, బాలనర్సింహ పాల్గొన్నారు.

బొమ్మలరామారం : వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాను వెంటనే రద్దు చేయాలని మర్యాల గ్రామ సర్పంచ్ చీర సత్యనారాయణ అన్నారు. మండలంలోని మర్యాల గ్రామంలో గల సబ్‌స్టేషన్ ఎదుట రైతులు గురువారం నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. 24గంటల విద్యుత్ సరఫరాతో మండలవ్యాప్తంగా 90శాతానికి పైగా బోర్లన్ని ఎండిపోయాయన్నారు. రైతులు పూర్తిగా నష్టపోక ముందే 24గంటల విద్యుత్ సరఫరా నిలిపివేసి 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలంటూ గ్రామ పంచాయతీల తీర్మానాన్ని విద్యుత్ శాఖ అధికారులకు అందించారు. కార్యక్రమంలో శశిధర్‌రెడ్డి, బాలయ్య, బీరప్ప, బాల్‌రాజ్, మల్లేశం, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



బొల్లేపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు

ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

● ఘర్షణలో పలువురికి గాయాలు

అడ్డగూడూరు : మండలం జానకిపురం గ్రామం నుంచి ప్రభుత్వ అనుమతి మేరకు ఇసుక తరలిస్తుండగా గురువారం రాత్రి చౌళ్లరామారం స్టేజీ వద్ద పరశురాములు, చిన్నఎల్లయ్య, కె.మల్లయ్య అడ్డుకున్నారు. దీంతో ఇసుక కాంట్రాక్టర్, లారీ డ్రైవర్లు, అడ్డుకున్న వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పరశురాములు, చిన్నఎల్లయ్య, కె.మల్లయ్య గాయపడ్డారు. విషయం తెలిసి గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఇసుక లారీలను అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి రేపటి నుంచి ఇసుక లారీలు రావద్దని చెబుతామంటూ గ్రామస్తులను సముదాయించి ఇసుక లారీలను పంపించారు. దీంతో గ్రామస్తులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత గ్రామస్తులను సముదాయించి పోలీసులు వెళ్లిపోయారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఇసుక కాంట్రాక్టర్‌ను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి తమకు అనుమతి ఉన్నందునే ఇసుక తీసుకెళుతున్నామని చెప్పారు.



గాయపడిన పరశురాములు

18న వరలక్ష్మీ వ్రతం

యాదాది టౌన్ : యాదాద్రి సన్నిధిలో ఈ నెల 18న ఉదయం 10.00 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఉచితంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో గీతారెడ్డి గురువారం తెలిపారు. బాలాలయం సమీపంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు, ఈ వ్రత పూజల్లో పాల్గొనే మహిళలు తమ పేర్లను కొండపైన శాశ్వత పూజలు-అన్నదానం కార్యాలయంలో ఈ నెల 16 సాయంత్రం 5.00 గంటల్లోగా నమోదు చేసుకోవాలని తెలిపారు. పూజా సామగ్రిని దేవస్థానమే అందిస్తుందన్నారు. ఇతర వివరాలకు 08685-236645 నెంబరును సంప్రదించాలని కోరారు.

జడ్పీలో నిధుల దుమారం



జడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ బాలునాయక్

'ఆంధ్రజ్యోతి' కథనంపై వాడివేడిగా చర్చ

కాంగ్రెస్ జడ్పీటీసీల నిరసన, వాకౌట్

సంఘీభావం తెలిపిన అధికార సభ్యులు

నిధుల సాధనకు ఏకతాటిపైకొచ్చిన ప్రజాప్రతినిధులు

మూడు అంశాల చర్చతోనే ముగిసిన సమావేశం

ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు

ఇదీ జడ్పీ సర్వసభ్య సమావేశం తీరు

(నల్లగొండ)

జడ్పీటీసీ సభ్యుల ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. పదవుల్లోకి వచ్చి మూడున్నర ఏళ్లయినా నిధుల కేటాయింపులు లేవని, తామంతా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు నల్లబ్యాడ్జీలు, కండువాలు ధరించి నిలబడి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని, వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఒకానొక సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం ప్రతిపక్ష సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వారికి సంఘీభావంగా అధికార జడ్పీటీసీలు, ఎంపీపీలు సైతం నిలబడ్డారు. కాగా, కొద్దిసేపటి తర్వాత ప్రతిపక్ష జడ్పీటీసీ, ఎంపీపీలు తిరిగి సమావేశానికి హాజరయ్యారు.

'ఆంధ్రజ్యోతి' కథనంపై చర్చ

జిల్లాపరిషత్‌కు నిధుల కొరతపై గురువారం 'ఆంధ్రజ్యోతి' మినిలో 'నిధులు నిల్ జడ్పీ డల్' పేరిట కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రదర్శిస్తూ సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. మూడున్నర ఏళ్లుగా నిధులు రాకుండా పోయాయని, తాము ఉత్సవ విగ్రహాలుగా ఉండాల్సి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుర్కపల్లి ఎంపీపీ బి.రవీందర్ మాట్లాడుతూ, నిధుల సాధన కోసం పార్టీలకతీతంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డితోపాటు పలువురు సభ్యులు నిధుల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. మండలపరిషత్‌లకు నిధులు లేక నిర్వహణ కూడా చేయలేకపోతున్నామని నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు.

మూడే అంశాలు..

ప్రతి మూడు నెలలకొకసారి జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ గురువారం సమావేశాన్ని కూడా రెండున్నర నుంచి మూడు గంటలలోపే పూర్తిచేశారు. వ్యవసాయం, పశు సంవర్ధక, అటవీ శాఖపై మాత్రమే చర్చ సాగింది. వర్షకాలం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖపై చర్చే లేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వేదికపై పిలిచి ఆ శాఖపై చర్చించకుండా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 28 అంశాలపై చర్చించనే లేదు. జనగామ జిల్లాలోని గుండాల మండలం కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా జడ్పీ పరిధిలోనే ఉంది. ఆ జిల్లాకు చెందిన అధికారులు సమావేశానికి హాజరు కాని విషయాన్ని గమనించిన చైర్మన్ ఎవరెవరు హాజరు కాలేదో నివేదిక రూపొందించాలని సీఈవోను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలు, మహిళా శిశు సంక్షేమంపై దృష్టి సారించలేదు. ట్రాన్స్‌కోపై చర్చించకునప్పటికీ 24 గంటల విద్యుత్‌పై పలువురు సభ్యులు మాట్లాడారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, లక్ష్యాన్ని చేరుకోవడం లేదని పలువురు సభ్యులు ప్రస్తావించారు. దామరచర్ల పవర్ ప్లాంట్‌కు సంబంధించిన 800 ఎకరాల విషయంలో అటవీశాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జడ్పీటీసీ శంకర్‌నాయక్ ఆరోపించారు. పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. కనగల్ మండలంలో రుణమాఫీ నాలుగో విడత సొమ్ము విషయంలో రైతులను ఇక్కట్లకు గురిచేస్తున్నారని జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ సమావేశం దృష్టికి తెచ్చారు. జడ్పీటీసీలు దూదిమెట్ల సత్తయ్య యాదవ్ మాట్లాడుతూ, వ్యవసాయాధికారులు నాలుగో విడత రుణమాఫీ విషయంలో స్పందించాలన్నారు. యాదాద్రి జిల్లాలో వ్యవసాయ పథకాలు రైతులకు చేరడం లేదని ఆ ప్రాంత జడ్పీటీసీ ఆరోపించారు. చిలుకూరు జడ్పీటీసీ శివాజితోపాటు గుండాల జడ్పీటీసీ రామకృష్ణారెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డికి నివాళులర్పించారు.

గొర్రెలు సరిహద్దులు దాటకుండా నిఘా పెట్టండి : మంత్రి జగదీష్‌రెడ్డి

గొర్రెల రీసైక్లింగ్ విషయం దృష్టికి వస్తోందని నల్లగొండ, సూర్యాపేట సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టి జిల్లాకు చెందిన గొర్రెలు ఇతర ప్రాంతాలకు తరలకుండా చూడాలని కలెక్టర్లను మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉత్పత్తి పెంచేందుకు ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. కొంత మంది అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. కల్యాణ లక్ష్మి పథకాన్ని కూడా అక్రమార్కులు సొమ్ము చేసుకునే విషయాన్ని గుర్తించామన్నారు. దళారులను పథకాల దరికి రానివ్వవద్దని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేవని, అయినప్పటికీ రాజకీయ లబ్ధికోసం కాకుండా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తోందన్నారు. 24 గంటల విద్యుత్‌ను యథావిధిగా ఇస్తామని, విద్యుత్ అవసరం లేని రైతులు ఆన్‌ఆఫ్ స్టార్టర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.



సమావేశం నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ జడ్పీటీసీలు

● భార్య ఎంపీపీ.. సంతకం భర్తది

జిల్లాపరిషత్ సమావేశంలో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన ఓ మండల ఎంపీపీ భర్త సమావేశానికి హాజరవడమేగాక, దర్జాగా హాల్‌లో కూర్చొని ఏకంగా సభ్యులు సంతకాలు చేసే రిజిస్టర్‌లో ఆయన కూడా సంతకం పెట్టాడు. సాధారణంగా భార్య ప్రజాప్రతినిధి అయితే భర్తలు వెంట రావడం, హాలు బయట ఉండటం సహజమే. అయితే సదరు ఎంపీపీ భర్త ఓ అడుగు ముందుకేసి సమావేశ మందిరంలో కూర్చొని రిజిస్టర్‌లో సంతకం పెట్టి ఆ తర్వాత నిష్క్రమించడంతో తోటి ఎంపీపీలు అవాక్కై ఒకరినొకరు చర్చించుకోవడం కనిపించింది.



సమావేశంలో పాల్గొన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు



జడ్పీలో స్థలం చాలక బయటే కూర్చున్న అధికారులు



● నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టాలి

కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలి. నిధుల కొరత ఉండటంతో మండల పరిషత్‌లన్నీ నిర్వీర్యమవుతున్నాయి. స్టేషనరీ కొనుగోలు కూడా చేయలేకపోతున్నాం. మండల పరిషత్ అప్పుల పాలు కాకుండా నిధులు కేటాయిస్తే అభివృద్ధిని ముమ్మరం చేస్తాం. కేంద ప్రభుత్వ విధానాలతో స్థానిక సంస్థలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

- మల్లిఖార్జున్‌రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు



● 24 గంటల విద్యుత్‌పై పునరాలోచించాలి

రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తోంది. గతంలో విద్యుత్ కోసం ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లిన పరిస్థితులు ఉండేవి. కానీ, ముఖ్యమంతి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి కృషితో 24 గంటల విద్యుత్ వస్తోంది. అయితే 24 గంటలకు బదులు 12 గంటల చాలని రైతులు భావిస్తున్నందున ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రస్తుత విద్యుత్‌తో బోర్లు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు.

- కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ



● గ్రామాల్లో రైతుల తీర్మానాలు

విద్యుత్ 24 గంటలు వద్దంటూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీర్మానాలు చేస్తున్నారు. తన నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. 10 గంటల విద్యుత్ వ్యవసాయానికి చాలు. ఉదయం 6 గంటలు, సాయంత్రం 4 గంటలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలి.

- గాదరి కిశోర్, తుంగతుర్తి ఎమ్మెల్యే



● రైతుల అవసరానికి అనుగుణంగా ఇవ్వాలి

రైతుల అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలి. నీటి వనరులను బట్టి 10 గంటలు, 12 గంటలు, 16 గంటల విధానంపై ఆలోచన చేసి విద్యుత్ ఇవ్వాలి. 24 గంటల విద్యుత్‌పై రైతులు ఆసక్తిగా లేరు. మోటారు పైపులు వేడెక్కి పగిలిపోతున్నాయి. విద్యుత్ సరఫరా విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

- వేముల వీరేశం, నకిరేకల్ ఎమ్మెల్యే



● గొర్రెల దందాను అరికట్టాలి

గొర్రెల కొనుగోళ్ల దందా సాగుతోంది. దీంతో యాదవ కుటుంబాలు నష్టపోతున్నాయి. దళారులు జిల్లా నుంచే తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో కొనుగోలు చేసినట్లు సృష్టిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. రీసైక్లింగ్ చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. లేదంటే జిల్లా నుంచి గొర్రెలు తరలడమేగాక ఉత్పత్తి కూడా పడిపోతుంది.


- కర్నాటి లింగారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్

● యాదాద్రి సమాచారం



ఉదయం : 4.00 గంటలకు సుప్రభాతం, 4.30: బిందెతీర్థం, ఆరాధన, 5.00 బాలభోగం, 5.30: సర్వ దర్శనాలు ప్రారంభం, 7.30: నిజాభిషేకం, 8.15: సహస్ర నామార్చన, 8.45 సర్వ దర్శనాలు, సుదర్శన నారసింహ యాగం 10.30 నిత్య కల్యాణోత్సవం, **మధ్యాహ్నం :** 12.00 స్వామివారి మహా నివేదన, 1:00 దర్శనాలు తిరిగి ప్రారంభం, **సాయంత్రం :** 4.00 ప్రత్యేక దర్శనాలు, 5:00 ఉభయ దర్శనాలు, 6.00 : అలంకార తిరువీధి సేవ, **రాత్రి :** 7.00 మూలవరులకు ఆరాధన, 7.30: సహస్రనామార్చన, 8.15: దర్శనాలు తిరిగి ప్రారంభం, 9.00: నివేదన, 9.30: శయనోత్సవ దర్శనం, 9.45: ద్వార బంధనం.

● సాగర్ సమాచారం




నాగార్జునసాగర్ :

నిల్వ సామర్థ్యం : 590.00 (అడుగులు)
ప్రస్తుతం : 500.60 (అడుగులు)
(116.25 టీఎంసీలు)

నీటి విడుదల


ఎడమ కాల్వ : నిల్
కుడి కాల్వ : నిల్
జలవిద్యుత్ కేంద్రం : నిల్
ఎస్ఎల్‌బీసీ : 400 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 400 క్యూసెక్కులు
ఇన్‌ఫ్లో : నిల్
శ్రీశైలం నీటిమట్టం : 778.00 అడుగులు

● మూసీ సమాచారం




నిల్వ సామర్థ్యం : 645 అడుగులు
ప్రస్తుతం : 632.70 అడుగులు
ఇన్‌ఫ్లో : నిల్
అవుట్‌ఫ్లో : 40 క్యూసెక్కులు

● పులిచింతల సమాచారం



పూర్తిస్థాయి నీటి నిల్వ: 45 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ : 3.20 టీఎంసీలు
ఇన్‌ఫ్లో : నిల్
అవుట్ ఫ్లో : నిల్

● శాలిగౌరారం ప్రాజెక్టు



శాలిగౌరారం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 21అడుగులు కాగా, 20.5 అడుగులుగా నమోదైంది.

ఇక వంట గ్యాస్ భారమే..!

- ఇబ్బంది కానున్న రాయితీ ఎత్తివేత నిర్ణయం
- అంచెలంచెలుగా అమలు చేయనున్న కేంద్రం
- పేద, మధ్యతరగతి ప్రజలకు కష్టకాలం

(ఆంధ్రజ్యోతి - యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ)

ప్రభుత్వం పేద వర్గాలకు నిత్యావసర వస్తువులపై అందిస్తున్న రాయితీలు ఒక్కోదానికి మంగళం పాడుతోంది.. నిన్న.. మొన్నటి వరకు చౌకధరల దుకాణాల్లో పంచదార, కిరోసిన్, పామాయిల్, ఉప్పులు, పప్పులకు రాయితీలను ఎత్తివేసి.. బియ్యానికే పరిమితం చేసిన ప్రభుత్వం తాజాగా వంటగ్యాస్ సిలిండర్ల రాయితీపై కన్నేసింది. గృహోపయోగ వంట సిలిండర్ల రాయితీని క్రమంగా తగ్గించడానికి నిర్ణయించింది. ఈ మేరకు నెలకు రూ.4 చొప్పున గ్యాస్ సిలిండర్లపై రాయితీని తగ్గించడం ద్వారా సిలిండర్ ధర పెరిగి పేద, సామాన్య వర్గాలకు భారంగా మారనుంది. రోజురోజుకు నిత్యావసర సరకుల ధరలు అందనంత పెరుగుతూ.. వంటింటి బడ్జెట్ తిరగబడి సతమతమవుతున్న కుటుంబ నావను నడిపే మహిళలు సతమతమవుతుండగా.. కొత్తగా వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం పేదలపై మరింత ప్రభావం చూపనుంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో 1.62 లక్షల కనెక్షన్లు

యాదాద్రి భువనగిరి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 2,32,518 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 2.28 లక్షల కుటుంబాలు ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నాయి. అయితే జిల్లాలో వంటగ్యాస్ కనెక్షన్లు గల కుటుంబాలు మాత్రం 1,62,595 మంది ఉండగా.. సాధారణ గృహోపయోగ కనెక్షన్లు గల కుటుంబాలు 1,22,066 ఉన్నాయి. దీపం పథకం కింద 21,472 మంది, కన్స్యూమర్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద 19,057 కనెక్షన్లు ఉన్నాయి. వీరికి భారత్, హెచ్‌పీ, ఇండేన్ ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థలకు చెందిన 17 గ్యాస్ ఏజెన్సీల ద్వారా జిల్లాలోని 16 మండలాలకు గ్యాస్ సరఫరా జరుగుతోంది. అయితే వంట గ్యాస్ సిలిండర్లకు ప్రస్తుతం స్వచ్ఛందంగా వదులుకుంటే తప్ప.. కేంద్ర ప్రభుత్వం మిగతా అన్నింటికీ సబ్సిడీని అందిస్తోంది. అయితే ఆగస్టు 1 నుంచి ఈ సబ్సిడీని రూ.4 తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి సిలిండర్‌పై రూ.4 చొప్పున పెరగడంతో జిల్లాలోని 1.62 లక్షల మంది వినియోగదారులపై ప్రతి నెల లక్షల్లో భారం పడనుంది.



కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని క్రమక్రమంగా ఎత్తివేసే యోచనతో మంగళవారం నుంచి వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.4 ధరను పెంచింది. దీంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.590.50కు చేరుకుంది. ఇందులో రూ.97 రాయితీ ఉంటుంది. అయితే క్రమక్రమంగా వంట సిలిండర్‌పై రాయితీని ఎత్తివేసి.. బహిరంగ మార్కెట్ ధరలకే అందించే యోచనలో భాగంగానే సరికొత్త విధానం అమలు చేస్తోంది. ప్రభుత్వం కొత్తగా పెంచుతున్న ధరల ప్రభావంతో రూ.4 పెంచడం ద్వారా జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.6.50 లక్షలు, పూర్తి స్థాయిలో సబ్సిడీ ఎత్తివేసిన తర్వాత రూ.1.57 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు వంటగ్యాస్ సిలిండర్లపై 5 మాసాల క్రితం ఒకసారి రూ.50, రెండు నెలల క్రితం రూ.90 చొప్పున పెంచాయి. ఈ భారం పూర్తిగా వినియోగదారులపైనే పడింది. గ్యాస్ వినియోగదారులకు అందించే సబ్సిడీని ఆధార్ అనుసంధానంతో నగదు బదిలీ విధానం అమలుతోనే నిరుపేద వర్గాలకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇది చాలదన్నట్టు.. వంటగ్యాస్ సిలిండర్లపై పూర్తిగానే సబ్సిడీని ఎత్తివేయడం ద్వారా నిరుపేద, పేద కుటుంబాలకు మరింత భారంగా పరిణమించనుంది.

సూర్యాపేట జిల్లాలో...

గ్యాస్ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని తగ్గించడంతో సూర్యాపేట జిల్లాలో సంవత్సరానికి రూ.50లక్షల వరకు భారం పడనుంది. జిల్లాలో 25 వివిధ రకాల గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిద్వారా 2,27,900 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నారు. వినియోగదారులు పూర్తి డబ్బును ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తే ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీ జమ చేస్తోంది. ఈ సబ్సిడీని తిరిగి వినియోగదారుల ఖాతాకు తరలిస్తుంటారు. అయితే జిల్లాలో అనేక మంది వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము బ్యాంకుఖాతాలో జమకావడం లేదు.

నల్లగొండ జిల్లాలో...

నల్లగొండ జిల్లాలో 4,15,805 మంది వినియోగదారులు ఉన్నారు. ఇందులో 3,16,268 మంది జనరల్ వినియోగదారులుండగా 99,537 మంది దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారు. గ్యాస్ ధర రూ.648.50 ఉండగా 14.2 కిలోల సిలిండర్‌ను వినియోగదారులకు అందిస్తారు. లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ రూపేణా బ్యాంకు ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం రూ.159.37లను జమ చేస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.4 చొప్పున భారం పెంచుతూ వస్తుండటంతో మొదటి నెలలోనే వినియోగదారులపై 16లక్షా63వేలకు పైగా భారం పడింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల భవిష్యత్‌లో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఒకేసారి సబ్సిడీ ఎత్తివేస్తే ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కొద్ది కొద్దిగా తగ్గించడానికి నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది. నిరుపేదలు కట్టెల పొయ్యిలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా ఆలోచనతో అప్పటి ప్రభుత్వాలు దీపం పథకం కింద 99,537 మందికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. రూ.1288 చెల్లిస్తే కనెక్షన్ ఇచ్చారు. వారంతా ప్రస్తుతం రాయితీపై లబ్ధి పొందుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో దీపం కనెక్షన్లు ఉన్న వారిపై విపరీతమైన భారం పడనుంది. పేదల కోసం దీపం కనెక్షన్లు అవే దీపం పథకాలపై భారం వేయడం ఎంత వరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది.

యాదాద్రిలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

యాదాద్రి టౌన్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు గురువారం రెండోరోజు శాస్త్రోక్తంగా జరిగాయి. వేకువజామున స్వయంభువులను మేల్కొలిపి బాలాలయ కవచమూర్తులను ఆరాధించారు. ఆలయ మండపంలో ఉత్సవమూర్తులకు నవకలశాలతో తిరుమంజనాలు చేసిన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి బాలాలయ కల్యాణమండపంలో ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. స్వామి సేవ ఎదుట చక్రాబ్ధి మండలంలో పంచవర్ణాలు కలిగిన 108 నూలు పోగులతో ప్రత్యేకంగా తయారుచేసిన పవిత్రమాలలను పూజించారు. బాలాలయంలోని కవచమూర్తులు, మండపంలోని ఉత్సవమూర్తులను పవిత్రమాలలతో అలంకరించారు. ముందుగా నారసింహ మూలమంత్రాలతో హోమ పూజలు చేపట్టిన పూజారులు నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించారు. సాయత్రం బాలాలయంలో లక్ష్మీనృసింహులను ఆరాధిస్తూ హోమం, నిత్య విధి కైంకర్యాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. మూడు రోజుల పాటు కొనసాగే పవిత్రోత్సవాలు శుక్రవారం స్వయంభువులు, ప్రతిష్ఠా అలంకారమూర్తులు, ఉత్సవమూర్తులకు పవిత్ర ధారణలతో ముగియనున్నాయి. ఆలయంలో ఏడాది కాలం పాటు నిత్యపూజా కైంకర్యాలలో జరిగిన అపచారాలను, దోషాలను తొలగించేందుకు శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని ఆచార్యులు తెలిపారు. ఈ విశేష పూజా పర్వాలను దేవస్థానాచార్యుడు సందుగుల రాఘవాచార్యులు, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, ఉపప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, అర్చక బృందం నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, ఏఈవో దోర్బల భాస్కరశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.



బాలాలయంలో పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు

స్వామి సేవలో కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు కుటుంబసమేతంగా స్వామిని గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం తెలిపారు. ఆయన బాలాలయంలోని కవచమూర్తుల చెంత, మండపంలోని ఉత్సవమూర్తుల చెంత అష్టోత్తరపూజలు చేపట్టారు. పూజల అనంతరం ఆయనకు అర్చకులు స్వామి ఆశీస్సులు అందజేశారు. ఆయన వెంట పర్యవేక్షకులు సంద్ర మల్లేశం, సిబ్బంది వేదాంతం శ్రీకాంత్, సింహాచార్యులు, సాయిపావని ఇన్‌ఫ్రా ప్రతినిధి సునీల్‌రెడ్డి ఉన్నారు. అదేవిధంగా స్వామిని గురువారం జెట్ నేత్రాలయం విద్యార్థులు సుమారు 50 మంది దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.

నిత్య ఆదాయం రూ.7.30లక్షలు

స్వామికి గురువారం భక్తుల నుంచి రూ.7,30,106 ఆదాయం సమకూరింది. ప్రధానబుకింగ్ ద్వారా రూ.29,904, ప్రత్యేక దర్శనాల ద్వారా 57,000, వ్రతపూజల ద్వారా 89,500, కల్యాణకట్ట ద్వారా 24,000, గదుల విచారణశాఖ ద్వారా 57,190, ప్రసాదా విక్రయం ద్వారా 3,17,100, శాశ్వతపూజల ద్వారా రూ.12,801 వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.



కవచమూర్తుల చెంతకు పవిత్రమాలను తీసుకువెళుతున్న అర్చకులు



పూజల్లో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు దంపతులు

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 4, 6

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): బోధన, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సాంకేతిక కోర్సుల్లో చేరేందుకు చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కీలక సమాచారం అందుకుంటారు.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): రుణప్రయత్నాలు ఫలిస్తాయి. బీమా, గ్రాట్యుటీ, పింఛన్ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలవరపెడుతుంది.

మిథునరాశి:(మే21-జూన్21): జనసంబంధాలు విస్తరిస్తాయి. ప్రియతములతో ప్రయాణాలు, సంభాషణలు ఉల్లాసం కలిగిస్తాయి. భాగస్వామ్యాలు లాభిస్తాయి. విలువైన డాక్యుమెంట్లు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది.

కర్కాటకరాశి:(జూన్22-జూలై23): అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యం, పరిశ్రమలు, సేవల రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

సింహరాశి:(జూలై24-ఆగస్ట్23): విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): ఎంతో కాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. కుటుంబ వ్యవహారాల కారణంగా అ శాంతికి గురవుతారు

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): విద్యార్థులకు శుభప్రదం. విలువైన పత్రాలు అందుకుంటారు. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. రవాణా, బోధన రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. బ్యాంకులు, చిట్‌ఫండ్‌ల రంగాల వారికి నిరుత్సాహకరంగా ఉంటుంది.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. కొత్త వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయగలుగుతారు. కళలు, సాహిత్యం, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరం. సంకల్ప సిద్ధికి అధికంగా శ్రమించాలి.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): పైచదువులు, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. రుణాలు మంజూరవుతాయి. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. గతం గుర్తు చేసుకుంటారు. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. షాపింగ్‌కు అనుకూలం. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): వృత్తి, వ్యాపారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీలు విడుదల చేయాలి

వలిగొండ: ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లోఉన్న ఉపాధి కూలీల బిల్లులను వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఆరు నెలలుగా కూలీ డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా ఉందని, జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 2.85కోట్లు, వలిగొండకు రూ. 26.42లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొండే కిష్టయ్య, కల్కూరి రామచందర్, గడ్డం సుదర్శన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి : ఏసీపీ



పోచంపల్లిలో మొక్కకు నీళ్లు పోస్తున్న ఏసీపీ స్నేహిత

జలాల్‌పూర్ (భూదాన్‌పోచంపల్లి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చౌటుప్పల్ ఏసీపీ స్నేహిత కోరారు. గురువారం మండల పరిధిలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో జరిగే హరితహారం కార్యక్రమంలో పోలీస్‌శాఖ తమవంతు కృషిచేస్తుందన్నారు. హరితహారంలో నాటిన ప్రతిమొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఆర్‌టీఆర్ఐ డైరెక్టర్ డా.కిషోర్‌రెడ్డి, క్యాంపస్ ఇన్‌చార్జి హనుమంతరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవీందర్‌కుమార్, సాయిలక్ష్మి, ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చౌటుప్పల్ టౌన్: సింగిల్‌విండో కార్యాలయం ఆవరణలో జిల్లా సహకార అధికారి జె.ప్రసన్న, జిల్లా మార్కెటింగ్ అధికారి డి.సారికలు మొక్కలను నాటారు. హరితహారం ప్రాముఖ్యతను వివరించారు. సింగిల్‌విండో చైర్మన్ చీరిక సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ ఎ.భిక్షమయ్య, డైరెక్టర్‌లు ఊదరి రాములు, కాయితి యాదయ్య, వెల్గ శ్రీధర్‌రెడ్డి, పొట్ట శ్రీనివాస్, సీఈవో వై. రమేష్‌గౌడ్ పాల్గొన్నారు.



చౌటుప్పల్‌లో మొక్క నాటుతున్న అధికారులు



సదస్సులో మాట్లాడుతున్న ఎస్ఐ మల్లేశ్వరి

ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు

సంస్థాన్‌నారాయణపురం: ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయని ఎస్ఐ మల్లేశ్వరి తెలిపారు. మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అమ్మాయిలపై దాడులు అరికట్టాలనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ అమ్మాయిలపై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు.విద్యార్థినులు కష్ట పడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఐద్వా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కీసరి అరుణ, బొడ్డుపల్లి వెంకటేశంలు మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులు ప్రేమ పేరుతో జరిగే దాడులను ఖండించాలని కోరారు. సదస్సులో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పల్లె మధుకృష్ణ, మండల కార్యదర్శి దొంతగోని అమరేందర్, సిలువేరు మౌనిక, చింతకాయల శివ, కర్నాటి అరవింద్, అధ్యాపకురాలు మాధవి, మమత, సుమతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

కొమ్మాయిగూడాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటుచేయాలి

రామన్నపేట: రామన్నపేట మదిరె గ్రామమైన కొమ్మాయిగూడెం గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ అఖిలపక్ష నాయకులు మంత్రి జగదీష్‌రెడ్డిని కోరారు. గురువారం నల్లగొండలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, అనేక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రస్తుతం గ్రామజనాభా 3వేలపై చిలుకు ఉంటుందని, అందుకు గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గంగుల రాజిరెడ్డి, మారేపల్లి మల్లారెడ్డి, గుర్జాల అంజిరెడ్డి, జెల్లల పెంటయ్య, బాలగోని నర్సింహా, అంజయ్య, ఉప సర్పంచ్ కూనూరు కృష్ణాగౌడ్, రేపాక లింగస్వామి, ఎర్ర కాటమయ్య, ఎర్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

భూనిర్వాసితులకు తగిన న్యాయంచేస్తాం

ఆర్డీవో సూరజ్ కుమార్



మాట్లాడుతున్న ఆర్డీవో సూరజ్ కుమార్

వలిగొండ : బునాదిగాని కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని పహిల్వాన్‌పురం గ్రామంలోని భూములు కోల్పోయిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంగా మార్కెట్‌రేట్‌కు అదనంగా మూడురెట్ల విలువ డబ్బులు చెల్లించడం జరుగుతుందని, రైతులు సహకరించాలని కోరారు. పరిహారం చెల్లింపుల్లో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ వనగంటి మాధవి, తహసీల్దార్ బీంపాక యాదయ్య, ఎంపీటీసీ బద్దం భాగ్యమ్మ, ఆర్ఐ నర్సింహారెడ్డి, సర్వేయర్ శంకర్, వీఆర్వో నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

భూకబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలి

భూదాన్‌పోచంపల్లి : వికలాంగుడైన సార మహేందర్‌ను గత ఏడాదికాలంగా భూతగాదాలో వేధిస్తున్న సార బాలయ్యపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుడైన మహేందర్‌కు తన పిత్రార్జితమైన భూమిని దక్కకుండా స్థానిక ఎంపీపీ సార సరస్వతీ గౌడ్ భర్త బాలయ్యగౌడ్ అధికారదర్పంతో బెదిరించి ఆవేదనకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. మహేందర్ భూమిని కబ్జా చేసుకునేందుకు బాలయ్య కుట్ర పన్నారని, దీనిపై తగు చర్య తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రుక్ముద్దీన్, నాయకులు డి.సతీష్, రాంచందర్, బండి శ్రీను, ఎ.సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

● ఉపాధి విద్యావిధానం రూపొందించాలి

చౌటుప్పల్ టౌన్: ఉపాధి కల్పించే శాస్త్రీయ విద్యావిధానాన్ని రూపొందించాలని ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని శివాణి వొకేషనల్ జూనియర్ కళాశాలలో గురువారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శాస్త్రీయ విద్యావిధానంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు తుపాకుల ముత్యాలు, నాయకులు బొల్లోజు సందీప్, ప్రవీన్, సురేష్, విజయ్, రాకేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

● ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి

చౌటుప్పల్ టౌన్: చౌటుప్పల్ పట్టణంలోని బీసీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతన తరగతిగదిని గురువారం విద్యాకమిటీ చైర్మన్ రాపర్తి సైదులుగౌడ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో బి.రాములు, వార్డుసభ్యులు కరుణాకర్, ఏసుదాసు పాల్గొన్నారు.

● మండల పరిషత్ సమావేశం రేపు

సంస్థాన్‌నారాయణపురం: నారాయణపురం మండల పరిషత్‌సర్వసభ్య సమావేశం ఈనెల 5న నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సరస్వతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

● టీఆర్ఎస్ గ్రామశాఖ నూతన కమిటీ

సంస్థాన్‌నారాయణపురం: మండలంలోని మల్లారెడ్డి గూడెం గ్రామంలో గురువారం టీఆర్ఎస్ గ్రామశాఖ సమావేశం జరిగింది. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు సిర్పంగి పెద్దులు, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు కద్దాల కృష్ణ సమక్షంలో టీఆర్ఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పందుల శ్రీను, ఉపాధ్యక్షుడిగా వీరమళ్ల వేణు, ప్రధాన కార్యదర్శిగా సిర్పంగి గణేష్, బొరిగ నరేష్, కార్యదర్శిగా పందుల లింగస్వామి, సహాయ కార్యదర్శిగా బాతరాజు లాలు, ప్రచార కార్యదర్శిగా గంగదేవి మల్లేష్, కోశాధికారిగా సిర్పంగ ఉదయ్ కుమార్, కార్యవర్గసభ్యులుగా భీమగోని శివ, గంగదేవి శ్రీశైలం ఎన్నికయ్యారు.

● చంద్రబాబును కలిసిన నర్సింహా



చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న నర్సింహా

సంస్థాన్‌నారాయణపురం: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును గురువారం టీడీపీ మండల అధ్యక్షుడు కుక్కల నర్సింహా కలిశారు. చంద్రబాబుకు పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈసందర్భంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబును నర్సింహా కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కర్నాటి విద్యాసాగర్, జిల్లాఅధికార ప్రతినిధి కరెంటోతు భిక్షపతినాయక్‌లు పాల్గొన్నారు.

● ఖాతాదారుల సంక్షేమమే ధ్యేయం

చౌటుప్పల్: ఖాతాదారుల సంక్షేమమే సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ ధ్యేయమని సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండి కె.వెంకటసుబ్బయ్య అన్నారు. మండల కేంద్రంలోని సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీశాఖలో గురువారం ఖాతాదారుల సమావేశం జరిగింది. కార్యక్రమంలో డైరెక్టర్ సోమలింగం గౌడ్, డాక్టర్ నవీన్‌కుమార్, డి.మాణిక్యం, సిహెచ్ కృష్ణయ్య, భిక్షపతి, బుచ్చయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

● ఎస్సీ కార్పొరేషన్ రుణాల సంఖ్య పెంచాలి

వలిగొండ : ఎస్సీ కార్పొరేషన్ రుణాల సంఖ్యను పెంచి దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు అందించాలని కేవీపీఎస్‌జిల్లా కార్యదర్శి సిర్పంగిస్వామి డిమాండ్ చేశారు. గురువారం మండలకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెప్పులు కుట్టే కార్మికులకు, కాటి కాపర్లకు రూ. 3వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేవీపీఎస్ మండల అధ్యక్షులు దుబ్బ లింగం, నాయకులు దేశపాక సుదర్శన్, అశోక్, గణేష్, నాగరాజు, నరేష్ పాల్గొన్నారు.

గ్యాస్ సమాచారం

చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, సంస్థాన్‌నారాయణపురం మండలాల వినియోగదారులు ఈనెల 2నుంచి 3వరకు బుకింగ్ చేసుకున్నా వారికి శుక్రవారం గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయబడును.

సినిమాలు

చౌటుప్పల్
అంజిరెడ్డి - గౌతమ్‌నంద
శ్రీనివాస - ఫిదా

భూదాన్‌పోచంపల్లి
సాయిరాం : నక్షత్రం

పిలాయిపల్లి కాల్వకు లిఫ్టు ఏర్పాటు చేయాలి : జిట్టా

భూదాన్‌పోచంపల్లి : పిలాయిపల్లి కాల్వకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తే పలు గ్రామాలకు సాగునీరు అందుతుందని, సుమారు 30వేల ఎకరాల వరకు భూమి సాగులోకి వస్తుందని యువతెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పిలాయిపల్లి కాల్వను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దోతిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న 25రోజుల్లో అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలతో కలిసి మంత్రి హరీష్‌రావుకి వినతిపత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో బండారు ప్రకాష్‌రెడ్డి, ఎలగందుల సత్యం, కూరపాటి బాబు, పగిల్ల విష్ణువర్ధన్‌రెడ్డి, ముద్దం సత్యం, వంగూరి స్వామి, గుర్రం సత్యపాల్ రెడ్డి, మందడి జంగారెడ్డి, గూడూరు రవీందర్‌రెడ్డి, వంగేటి జంగారెడ్డి, దేవరపల్లి మల్లారెడ్డి, గుర్రం పెద్దిరెడ్డి పాల్గొన్నారు.



పిలాయిపల్లి కాల్వను పరిశీలించిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి



పరమ పవిత్రం

హజ్ యాత్ర

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర హజ్‌యాత్ర. జీవితంలో ఒక్కసారైనా హజ్‌యాత్రకు వెళ్లాలని ముస్లింలు కోరుకుంటారు. అలాంటి పవిత్ర స్థలానికి వెళ్లాలంటే నియమ నిబంధనలు తప్పనిసరి. హజ్‌యాత్ర పూర్తికావడానికి సుమారు 40రోజులు పడుతుంది. యాత్రలో చూడాల్సిన ప్రదేశాలు.. హజ్‌యాత్రకు ఎలా వెళ్లాలి.. ప్రయాణ వివరాలు.. పాటించాల్సిన నియమాలు నేరేడుచర్ల మజీదే రహమానియా ముఫ్తీ షోయబ్ ఖాస్మి చెప్పిన హజ్‌యాత్ర విశేషాలు 'ఆంధ్రజ్యోతి' పాఠకుల కోసం..

● నేరేడుచర్ల

- వెళ్లాలంటే నియమాలు పాటించాలి
- అత్యంత పవిత్రంగా జాగ్రత్తగా వ్యవహరించాలి
- ముస్లింల జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ప్రదేశం
- మక్కాకు వెళ్లాలంటే సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
- మక్కా దర్శనంతో పాపాలు తొలగుతాయని నమ్మకం
- 40రోజల యాత్ర సాగుతుందిలా...



ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్‌యాత్రకు వెళ్లాల్సిన వారు మొదట హజ్‌యాత్రకు వెళ్లేవారు హజ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారిలో వయస్సు ఎక్కువ ఉన్నవారు, ఎక్కువ సార్లు దరఖాస్తు చేసుకుని అవకాశం లభించని వారికి మొదట అవకాశం ఇస్తారు. ఆ తరువాత ఇంకా సీట్లు మిగిలి ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.

యాంటీ బయోటిక్ టీకా

శిక్షణ పొందేటప్పుడు యాంటీబయోటిక్ టీకా వేస్తారు. వాతావరణ మార్పులు, అక్కడ వెళ్లగానే జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధులు సోకకుండా ఈ టీకా రక్షిస్తుంది. మూడు రోజుల ముందుగానే హైదరాబాద్‌లోని హజ్ హౌస్‌కు యాత్రికులు చేరుకోవాలి. అక్కడికి చేరుకోగానే హజ్‌హౌస్‌లో ఉండే సేవకులు వీరికి పూర్తిగా సహాయం చేస్తారు. యాత్రికుల లగేజీ(సామగ్రిని ఉచితంగా భద్రపరుస్తారు). వారి చేతికి ఒక టాగ్ వేస్తారు. యాత్రికుల పాస్‌పోర్టు, టిక్కెట్ మొత్తం వారు భద్రపరుస్తారు. హజ్‌యాత్రకు వెళ్లేవారికి ప్యాకేజీ ఉంటుంది. ఆ ప్యాకేజీ ప్రకారం డబ్బులు చెల్లించాల్సిఉంటుంది. ఈ మూడు రోజులపాటు పూర్తి సౌకర్యాలు హజ్ కమిటీ చూసుకుంటుంది. హజ్‌యాత్రకు బయలు దేరే ముందు ప్రభుత్వం ఉచితంగా విమానాశ్రయం వరకు వీరికి రవాణా సౌకర్యం కల్పిస్తుంది. వీటితోపాటు ఒక్కొక్కరికి అక్కడ ఖర్చులకోసం 200రియాల్ ఇస్తారు. వెళ్లేవారి రద్దీకి అనుగుణంగా విమానాలను మక్కా, మదీనాకు పంపుతారు. కొంతమందిని మక్కా, మరికొంత మందిని మదీనాకు పంపుతారు. ఈ విషయం ముందుగానే యాత్రికులకు తెలియజేస్తారు. మక్కాకు వెళ్లేవారు మాత్రం ఏహ్రాం వస్త్రాలు ధరించాలి.(అంటే కుట్టులేని వస్త్రాలు లుంగీ ధరించి, పైన తువాలు వేసుకోవాలి). మహిళలు ఖచ్చితంగా బురఖా ధరించాలి. మక్కాకు సుమారు ఏడు గంటల పాటు విమానయానం చేయాలి.

నవాబులు నిర్మించిన గదుల్లో..

నిజాం నవాబు నిర్మించిన గదుల్లో ఉండేందుకు ముందుగానే అనుమతి పొందాలి. అలా అనుమతి పొందిన వారు నిజాం నవాబు నిర్మించిన గదుల్లో వసతి కల్పిస్తారు. సరిపోని వారికి అక్కడ మక్కాలోని రూంలో వసతి కల్పిస్తారు. అక్కడ వీరు తీసుకెళ్లిన వంట పాత్రల్లో ఎవరికి వారు వంట చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ భోజన సౌకర్యం కల్పించరు.

మక్కా వెళ్లినవారు చేయాల్సినవి

మక్కా వెళ్లాల్సిన వారు జిద్దా విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ ఒక గైడ్ వీరిని మక్కాకు తీసుకెళ్లి రూంలో దింపుతారు. మక్కాకు వెళ్లేవారు తప్పనిసరిగా ఏహ్రాం(కుట్టులేని వస్త్రాలు) ధరించాలి. మీఖాత్ అనే ప్రాంతం రాగానే విమానంలోనే వీరికి సమాచారం అందిస్తారు. అక్కడినుంచి ఏహ్రాం వస్త్రాల పవిత్రత మొదలవుతుంది. దీంతో అందరూ ఏహ్రాం వస్త్రాలు ధరించాలి. ఏహ్రాం పాటించని వారు అక్కడ(దం లాజిం)ఒక మేకపోతును కొని కోసి దానిని ఉచితంగా అక్కడ పంచిపెట్టాలి. ఈ నియమాలను పాటించాలి. ఏహ్రాం వస్త్రాలు ధరించినప్పుడు నిబద్ధతతో వ్యవహరించాలి. చిన్న తప్పిదం చేసినా ఎవరికి వారు (దం లాజిం) శిక్ష వేసుకోవాలి.

కాబెతుల్లా(హరం షరీఫ్)

కాబెతుల్లా(హరం షరీఫ్) పవిత్ర స్థలానికి ఏహ్రాం వస్త్రాలతో వెళతారు. అక్కడ కనురెప్ప మూసేలోపే దువా చేయాలి. అంటే ఏది కోరితే అది జరగాలి అని మొక్కుకోవాలి. అనంతరం కాబెతుల్లా చుట్టూ ఏడుసార్లు తిరగాలి(తవాఫ్). అదే ప్రాంతంలో(మఖామే ఇబ్రహీం) ఇబ్రహీం అలేసలాం పాదగుర్తు ముద్ర ఉంటుంది. ముద్ర వద్ద రెండు రకాదుల నమాజు(నఫిల్) చేస్తారు. అక్కడ జంజం తాగుతారు. కాబెతుల్లాకు ఒక మూల మీద హజ్‌రే అశ్వద్(స్వర్గం నుంచి వచ్చిన రాయి అమర్చబడి ఉంటుంది). దానిని ముద్దాడితే పాపాలు తొలగుతాయని నమ్మకం.

సఫా నుంచి మర్వాకు

(ఇవి ఎత్తయిన కొండలు, 80లక్షల మంది దాకా వస్తుంటారు) సఫా నుంచి మర్వాకు నడుచుకుంటూ వెళ్లాలి. ఇక్కడ ఇబ్రహీం అలైహి సలాం అతడి భార్య బీబీ హాజరాల కుమారుడు ఇస్మాయిల్ అలైహిసలాం దాహం కోసం ఏడుస్తుండగా, కొడుకును గుట్టపై పడుకోబెట్టి సఫా నుంచి మర్వాకు, మర్వా నుంచి సఫాకు తల్లి బీబీ హాజరా తాగునీటికోసం పరుగులు పెడుతుంది. ఆమె పరుగులు తీసిన ప్రాంతంలో గుర్తుకోసం ఆకుపచ్చ లైట్ ఉంటుంది. ఆ ప్రాంతంలో ముదుసలి వారు కూడా పరుగులు(రమి) పెట్టాలి. ఆమె వచ్చేసరికి ఇబ్రహీం అలైహి సలాం నీటికోసం ఏడుస్తూ కాలు మ డమతో రాయిని రుద్దుతాడు. అప్పుడు అక్కడ జంజం(నీటిచెలమ) ఏర్పడుతుంది. ఆ జంజం అత్యంత పవిత్రంగా భావిస్తారు. సఫా మర్వా ప్రయాణం తరువాత వచ్చి పురుషులు గుండు చేయించుకుంటారు. మహిళలు మూడు కత్తెరలు ఇవ్వాలి. ఇక్కడితో ఉమ్రా ముగుస్తుంది. ఏహ్రాం పవిత్రత తీరిపోతుంది. అప్పుడు సాంప్రదాయ వస్త్రాలు ధరించవచ్చు. వారికి ఇచ్చిన వసతి గదుల్లో తెచ్చుకున్న వంట పాత్రల్లో అక్కడ దొరికే కూరగాయలు, బియ్యం తెచ్చుకుని వంట చేసుకొని భోజనం చేస్తారు. మొదట మక్కా వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో మదీనాకు వెళ్తారు.

మదీనా వెళ్లిన వారు చేయాల్సినవి

మదీనా వెళ్లినవారు వారం రోజుల్లో మొత్తం 40సార్లు నమాజు చేయాలి. ఫజర్‌నమాజ్ తరువాత ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లాం, అబూబకర్ సిద్దిక్ రజిఅల్లాహుతాలా అనుహు, ఉమర్‌బిన్ ఫారూఖ్ రజి అల్లాహుతాలా అనుహు సమాధులను దర్శించుకొని దురూద్ పఠనం చేస్తారు. ఇక్కడినుంచి జన్నతుల్ బఖీ సమాధుల వద్దకు వెళ్తారు. వారికి భగవంతుడు స్వర్గప్రాప్తి కలిగించాలని దురూద్ పఠనం చేస్తారు. అనంతరం చిరుధాన్యాలు పావురాలకు దానాగా వేస్తారు. ఇలా వారం రోజులపాటు ఇదే విధంగా చేస్తారు. ఇలా అన్నీ పూర్తయిన తరువాత ఇక్కడ ఉన్న యాత్రికులు మదీనానుంచి అక్కడి ప్రభుత్వం వీరికి ఏర్పాటు చేసిన బస్సుల్లో మక్కాకు వెళతారు. మార్గమధ్యలో మీఖాత్ ఏరియాలో మసీదులో రెండు రకాతుల(నఫిల్) నమాజు చేసి ఏహ్రాం నియత్ చేస్తారు. ఏహ్రాం వస్త్రాల్లో మక్కాకు చేరుకుంటారు.



మీనా

ప్రతి హజ్‌యాత్రికుడు మీనా వెళ్లాలి. ఇండియా కాలమానం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 2న ఈదుల్ అజ్‌హా(బక్రీదు) వస్తుంది. అక్కడ తేదీ ప్రకారం మూడు రోజుల ముందు యాత్రికులు మీనాకు చేరుకుంటారు. మీనాలో ఒక్కరోజు నిద్ర చేస్తారు. రెండోరోజు అరఫత్ మైదానానికి వెళ్తారు. ఒక అజా, రెండు అఖామత్‌తో రెండు నమాజులు(జోహార్, అసర్) మజీదే లిమ్రా చేస్తారు. అర్ఫాత్ మైదానంలో దువా చేస్తారు. (చనిపోయిన తరువాత ప్రతి ముస్లిం అర్ఫాత్ మైదానంలో లేపబడ్తాడని పవిత్ర ఖురాన్ చెబుతుంది). తిరుగు ప్రయాణంలో ముజ్దల్ఫాకు చేరు కుంటారు. అక్కడికి చేరుకున్న తరువాత మగ్‌రిబ్, ఇషా నమాజులు ఒక అజా, రెండు అఖా మాత్‌లతో నమాజ్ పూర్తిచేస్తారు. ఈ ప్రాంతంలో సైతాన్‌పై రాళ్లు విసిరేందుకు రాళ్లు ఏరుకుంటారు. మీనా సుమారు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. మీనాకు చేరుకునేందుకు 10గంటలు సమ యం పడుతుంది. నడిచి వెళితే తొందరగా వెళ్లవచ్చు. కానీ, తప్పిపోతే మూడు రోజుల వరకు అడ్రస్ దొరకదు. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనైనా బస్సులోనే వెళ్లాలి.



సైతాన్‌పై రాళ్లు వేయడం

మీనాకు వచ్చిన తరువాత సూర్యుడు నెత్తి మీదకు వచ్చిన తరువాత(మిట్ట మధ్యాహ్నం) జవాల్‌కే బాద్ వెళ్లి సైతాన్‌పై రాళ్లు వేస్తారు. మూడు రోజుల పాటు సైతాన్‌పై రాళ్లు వేస్తారు. మొదటిరోజు పెద్ద సైతాన్‌పై రాయి వేస్తారు. రాళ్లు శనగ గింజ అంత ఉన్న రాయిని మాత్రమే వేస్తారు. రాయి వేసి ఖుర్బాని ఇచ్చిన తరువాత గుండు చేయించుకుంటారు. గుండు చేయించుకున్న తరువాత మక్కాకు వెళ్లి తవాఫ్, సఫామర్వాసయి చేసి.. ఎంత రాత్రైనా ఇది పూర్తిచేసి, మళ్లీ మీనాకు చేరుకుంటారు. రెండోరోజు మూడు సైతాన్‌లకు రాయి వేస్తారు. మూడో రోజు మూడు సైతాన్లపై రాళ్లు వేస్తారు. ఈ మూడు రోజులపాటు యాత్రికులకోసం డేరాలు వేస్తారు. ఇక్కడ ఉచితంగా యాత్రికులకు భోజన సదుపాయం కల్పిస్తారు. మూడోరోజు మగ్‌రిబ్ నమాజ్ కంటే ముందు మీనా నుంచి మక్కాకు చేరుకోవాలి. అలా జరగక పోతే నాలుగో రోజు కూడా మూడు సైతాన్లపై రాళ్లు వేయాలి. వేసిన తరు వాత మక్కాకు తిరుగు ప్రయాణం చేస్తారు.

దానం

సైతాన్‌పై రాళ్లు వేసిన తరువాత ఖుర్బాని చేస్తారు(మేక లేదా ఆవు మాంసాన్ని ఉచితంగా పంచడం). అనంతరం గుండు చేయించుకోవాలి. అప్పుడు ఏహ్రాం వస్త్రాలు తీసి సాంప్రదాయ వస్త్రాలు ధరించవచ్చు.

తిరుగు ప్రయాణం

తిరుగు ప్రయాణమయ్యే రోజు విదాయితవాఫ్ మజీద్ వెతుల్లాకు వెళ్లి సఫా మర్వాసయి, దువా చేసుకోవాలి. రెండు రకాతుల నమాజలు చేసుకుని తిరుగు ప్రయాణమవుతారు. విమానాశ్రయం చేరుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడినుంచి ఎవరికి వారు వారి స్వగ్రామం బయలు దేరుతారు. గ్రామానికి చేరుకో గానే గ్రామంలోని మసీద్‌లో రెండు రకాతుల నమాజులు చదివి ఇంటికి వెళ్తారు. దీంతో 40రోజుల పాటు సాగే హజ్‌యాత్ర ముగుస్తుంది.

యాత్రకు వెళ్లేందుకు శిక్షణ



ఎంపికైన వారికి జిల్లాల వారీగా శిక్షణ ఉంటుంది. పూర్వ నల్గొండ పరిధిలో నెలలో నాలుగు సార్లు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కాలంలో హజ్‌యాత్రకు వెళ్లేందుకు వెళ్లిన తరువాత ఏం చేయాలనేది సవివరంగా మత పెద్దలు వివరిస్తారు. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తారు.

సైతాన్‌పై ఎందుకు రాళ్లు వేయాలి..




ఇబ్రహీం అలైహి సలాం, భార్య బీబీ హాజరాలకు ముసలితనంలో లేక లేక ఇస్మాయిల్ అలైహి సలాం అనే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఇబ్రహీం అలైహి సలాంకు కలలో అల్లా కనిపించి.. నీ కుమారుడు ఇస్మాయిల్ అలైహి సలాంను నాకు జుబా(బలి) ఇవ్వాలని కోరుతాడు. ఏడేళ్ల వయస్సు ఉన్న ఇస్మాయిల్ అలైహి సలాంకు విషయం చెప్పి ఇబ్రహీం అలైహి సలాం కుమారుడిని జుబా చేసేందుకు అడవికి తీసుకెళతాడు. ఒక్కగానొక్క కుమారుడు జన్మిస్తే నీవు జుబా చేస్తావా.. అంటూ అటవీమార్గంలో సైతాన్ అడ్డు పడుతుంది. అల్లా ఆజ్ఞ ప్రకారం నా కుమారుడ్ని జుబా ఇస్తానని, నాకు నువ్వు అడ్డు పడవద్దంటూ సైతాన్‌పై మూడురాళ్లు ఇబ్రహీం అలైహి సలాం నా మాట వినలేదంటూ ఆయన భార్య బీబీ హజరా వద్దకు సైతాన్ వెళుతుంది. నీ కుమారుడిని జుబా ఇస్తున్నాడు ఆ పమని చెబుతుంది. అల్లా ఆజ్ఞ ప్రకారం నా కుమారుడు జుబాకు వెళ్తున్నాడు. నేనైనా జుబాకు సిద్ధమే అని చెబుతుంది. అక్కడినుంచి ఇబ్రహీం అలైహి సలాం కుమారుడిని జుబా చేసేందుకు వెళతాడు. కుమారుడు ఇస్మాయిల్ అలైహి సలాం కూడా అల్లా ఆజ్ఞను శిరసావహిస్తాడు. తండ్రి ఇబ్రహీం అలైహి సలాం కుమారుడి కళ్లకు గంతలు కట్టి జుబా చేయబోతాడు. అప్పుడు కత్తి తెగదు. నన్నుచూసి నువ్వు జుబా చేయలేకపోతున్నందున బోర్లా పడుకోబెట్టి జుబా చేయమని తండ్రికిచెబుతాడు. అప్పుడు కుమారుడిని బోర్లా పడుకోబెట్టి జుబా(బలి) ఇస్తుండగా, అల్లా ఆయన భక్తిని మెచ్చుకుని స్వర్గం నుంచి ఒక దుంబా(హలాలు జంతువు)ను పంపుతాడు. కుమారుడికి బదులు ఆ స్థానంలో ఆ జంతువు ఖుర్బాని పూర్తవుతుంది. అప్పటినుంచి సైతాన్‌పై రాళ్లు వేయడం, ఖుర్బాని ఇవ్వడం ఇబ్రహీం అలైహి సలాం ఆనవాయితీగా వస్తుంది.




మక్కాకు ప్రయాణం

అక్కడినుంచి మక్కాకు చేరుకుంటారు. మక్కాలో తవాఫ్ చేసి, సఫా మర్వా సహి చేస్తారు. తల్లిదండ్రులు రాలేకపోయినా.. చనిపోయిన పెద్దల కోసం ఉమ్రా చేస్తారు. ఉమ్రా చేయడానికి ముందు మక్కాలో మజీద్ అయి షాకు ఏహ్రాం వస్త్రాలతో వెళ్తారు. ఏహ్రాం వస్త్రాలతో రెండు రకాతుల నమాజు(నఫిల్) చేసి ఏహ్రాం నియత్ చేసుకుని కాబెతుల్లాకు వచ్చి ఏడు సార్లు తవాఫ్ సఫామర్వా, సయి గుండు (అలాఖ్) చేయించుకుంటారు. అనంతరం సాంప్రదాయ వస్త్రాలు ధరిస్తారు. దీంతో చనిపోయిన వారికి, రాని వారి కోసం ఒక ఉమ్రా చేసినట్లవుతుంది. ఎంతమందికి చేయాలంటే అన్నిసార్లు ఉమ్రా చేయాలి. అందరికీ కలిసి ఒకేసారి పెట్టడానికి వీలులేదు.







ముఖ్య ప్రదేశాలు

1. మక్కా (హరం షరీఫ్)
2. మదీనా (మస్‌జిదే నబూవి)
3. మీనా
4. అర్ఫాత్
5. ముజ్దల్ఫా

పరమ పవిత్రం

హజ్‌యాత్రకు వెళ్లి వచ్చిన వారు తల్లి గర్భం నుంచి పుట్టిన శిశువు ఏ విధంగా ఉంటారో(పవిత్రంగా) అదే విధంగా ఉంటారు. చేసిన పాపాలన్నీ పోయి శిశువు ఏ విధంగా భూమికి వస్తాడు ఆ జీవితం కొనసాగించాలి. ప్రతిరోజు 5సార్లు విధిగా నమాజ్ చేయాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లీం కూడా తాను తెలిసి తెలియక చేసిన పాపాలు పోగొట్టుకునేందుకు ఒక్కసారి హజ్ వెళ్లాలి.

- మజీదే రహమానియా
ముఫ్తీ షోయబ్ ఖాస్మి, నేరేడుచర్ల

What is Composite Cash Credit?

BANKING KNOWLEDGE / FINANCIAL AWARENESS

1. Legislative and regulatory changes made over the last 18 months had created an enabling and supportive operational environment for ARCs and for takeover of stressed assets by PE firms/special situation funds. In the abbreviation ARC, the letter A stands for what?
a) Asset (ARC: Asset Reconstruction Company)
b) Art c) Aspect d) Atlas e) Actpr

2. As per Foreign Exchange Regulations, NRIs may invest in which of the following, in of an Indian company under Foreign Direct Investment (FDI) Scheme, subject to the terms and conditions specified in Schedule 1?
a) Company Shares
b) Compulsorily Convertible Preference Shares (CCPS)
c) Compulsorily Convertible Debentures (CCDs)
d) Warrants/ partly paid up shares
e) All the above

3. The Social Security Scheme namely, AamAadmiBimaYojana (AABY) caters to unorganised sector persons under 48 various vocational groups. Who are such persons / workers?
a) Beedi Workers b) Brick Kiln Workers,
c) Rickshaw Pullers d) Auto Drivers etc.
e) All the above

4. What are the benefits available to all the RuPay ATM-cum-debit cardholders?
a) All RuPay ATM-cum-debit cardholders are presently eligible for accidental death and permanent disability insurance cover.
b) RuPay Classic cardholders are eligible for cover of Rs.1 lakh, whereas RuPay Premium cardholders are eligible for cover of Rs.2 lakh.
c) Insurance premium is paid by the National Payments Corporation of India
d) All the above e) None of these

5. Supervisory Colleges have been setup for which of the following Scheduled Commercial Banks which have sizeable international presence?
a) State Bank of India, ICICI Bank Ltd.,
b) Bank of India, Bank of Baroda,
c) Axis Bank Ltd.
d) Punjab National Bank
e) All the above six banks

6. With which bank Long Term Rural Credit Fund (LTRCF), was created with effect from 2014-15, in order to provide long term refinance to Cooperative banks and RRBs to meet the long term inve stment credit lending in agriculture, con tributed out of shortfall in achievement of Priority Sector Lending (PSL) targets by Scheduled Commercial Banks?
a) NABARD b) NHB c) LIC
d) HDFC e) ICICI

7. If any bank branch observes Monday as weekly off, that bank branch shall stay open on Monday, July 31, 2017, as it is the last date for payment of crop insurance premium. In order to facilitate collection of insurance premiums on crops. From whom crop insurance premiums are collected?
a) Farmers b) Tailors c) Traitors
d) Tutors e) Cheaters

8. The Monetary Policy Committee (MPC) scheduled to meet on August 1 and 2, 2017 for ________ the Monetary Policy Statement for 2017-18.
a) Third Bi-monthly b) Fourth bi-monthly
c) Fifth bi-monthly d) Sixth bi-monthly
e) None of these

9. 'Bank charges' printed in the bank pass book, would give details about which of the following?
a) Nature of the charges - fee/commission/fine/ penalty etc.
b) Reasons for the charges, in brief - e.g. return of cheque (number), commission/ fee on draft issued /remittance (draft number), cheque collection charge (number),
c) Charges for issuance of cheque book, SMS alerts, ATM fees, additional cash withdrawals, etc.
d) All the above e) None of these

10. 'Payment to third parties' printed in the bank pass book, should mention which of the following?
a) Name of the payee
b) Mode - Transfer, clearing, inter-branch, RTGS/ NEFT, cash, cheque (number)
c) Name of the transferee bank, if the payment is made through clearing/inter-branch transaction/ RTGS/NEFT
d) All the above e) None of these

BANK PO/ CLERKS EXAM SPECIAL

11. When Reserve Bank of India (RBI) introduced the system of Primary Dealers (PDs) in the Government Securities (G-Sec) Market?
a) 1935 b) 1995 c) 1949 d) 1980 e) 1969

12. What are the objectives of the Primary Dealers (PD) system?
a) To strengthen the infrastructure in G-Sec market
b) Development of underwriting and market making capabilities for G-Sec
c) Improve secondary market trading system
d) To make PDs an effective conduit for open market operations (OMO)
e) All the above

13. At all times, at least how much of the paid-up share capital of the private sector banks shall be held by resident Indians?
a) 49% b) 26 % c) 15% d) 25% e) 30%

14. From all sources viz., Foreign Direct Investment, Foreign Institutional Investors, Non Resident Indians, foreign investment shall not exceed how much of paid-up capital of the private sector bank?
a) 51% b) 74 % c) 26% d) 49% e) None

15. Banks normally issue shares in which method?
a) Public Issues [(i)Initial Public Offer (ii)Further Public Offer]
b) Private Placement (Preferential Issue / Qualified Institutional Placement)
c) Rights Issue d) Bonus Issues
e) All the above methods

16. "A loan on which the interest rate is fixed for the entire tenor of the loan" is called as what?
a) Fixed rate loan b) Bank rate loan
c) Repo rate loan
d) Reverse repo rate loan e) None of these

17. What is "Floating rate loan"?
a) A loan on which interest rate does not remain fixed during the tenor of the loan.
b) It is for a boat c) It is for a ship
d) It is for bus e) None of these

18. What is "Term loan"?
a) Loan for one day
b) A loan which is repayable after a specified term period
c) Loan for 6 days d) Loan for 10 days
e) None of these

19. Interest shall be charged on all advances at which period?
a) Monthly rests b) Half yearly c) Yearly
d) For 5 years e) None of these

20. From which date all rupee loans sanctioned and credit limits renewed are priced with reference to the Marginal Cost of Funds based Lending Rate (MCLR) which will be the internal benchmark for such purposes?
a) w.e.f. April 1, 2016 b) 1.1.2015
c) 2014 d) 2013 e) None of these

21. The MCLR shall comprise, which of the following?
a) Marginal cost of funds
b) Negative carry on account of CRR
c) Operating costs d) Tenor premium
e) All the above

22. What is "Bulk Deposit"?
a) It means Rupees one crore and above for Scheduled Commercial Banks other than Regional Rural banks
b) Rs. 50 lakhs c) Rs.25 lakhs
d) Rs.10 lakhs e) None of these

23. What is "Composite Cash Credit?
a) It is withdrawal
b) It means a type of loan product having a cash credit limit with a fully savings module designed to take care of farmer's interest
c) It is a mortgage d) It is a pledge
e) None of these

24. What is "Current Account"?
a) It means a form of non-interest bearing demand deposit where from withdrawals are allowed any number of times depending upon the balance in the account or up to a particular agreed amount. and shall also be deemed to include other deposit accounts which are neither Savings Deposit nor Term Deposit
b) Only for housewives
c) Only for agriculturist
d) Only for teachers e) None of these

25. What is "Daily product"?
a) Production of cotton
b) It means the interest applied on the end of day balance
c) Production of milk
d) Production of rice e) None of these

26. What is "Demand deposit"?
a) Cash withdrawal
b) It means a deposit received by the bank, which is withdrawable on demand
c) Money payment d) Fixed deposit
e) None of these

27. What is "Notice deposit"?
a) Notice period
b) It means term deposit for specific period but withdrawable on giving at least one complete banking day's notice
c) Keys deposit d) Gold deposit
e) None of these

28. What is "Scheduled commercial Bank"?
a) Banks other than co-operatives banks included in second schedule of Reserve Bank of India Act, 1934.
b) Banks mentioned in Constitution of India
c) World Bank d) ADB e) None of these

Praturi Potayya Sarma

ANSWERS

1) a	5) e	9) d	14) b	19) a	24) a
2) e	6) a	10) d	15) e	20) a	25) b
3) e	7) a	11) b	16) a	21) e	26) b
4) d	8) a	12) e	17) a	22) a	27) b
		13) b	18) b	23) b	28) a

ఉద్యోగాలు

మిధాని

హైదరాబాద్, కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) - మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 10
పోస్టులు: అడిషనల్ జనరల్ మేనేజర్/ డిప్యూటీ జనరల్ మేనేజర్(మెటీరియల్స్) 2, డిప్యూటీ జనరల్ మేనేజర్/ సీనియర్ మేనేజర్(మెల్ట్ ఆపరేషన్స్) 1, సీనియర్ మేనేజర్/ మేనేజర్/ డిప్యూటీ మేనేజర్(మార్కెటింగ్ - రింగ్ ప్రొడక్ట్స్ 1, డై, టూల్ స్టాక్ 1), డిప్యూటీ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) 2, సీనియర్ మేనేజర్ (మార్కెటింగ్) 3
వయసు: 45 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్(మెటీరియల్స్) పోస్టులకు 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్ + ఎంబిఏ లేదా స్పెషలైజేషన్(మెటీరియల్స్ మేనేజ్‌మెంట్/ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్/ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్/ సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్) పూర్తిచేసి ఉండాలి. పదిహేడేళ్ల అనుభవం ఉండాలి. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పదమూడేళ్ల అనుభవం ఉండాలి. మిగిలిన పోస్టులన్నింటికీ సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ + నిర్దేశించిన మేర అనుభవం ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 16
వెబ్‌సైట్: www.midhani.com

ఎన్‌పిసిఐఎల్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పిసిఐఎల్)- **ట్రేడ్ అప్రెంటిస్**ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 120
కర్ణాటకలోని ఖాళీలు: 80
ట్రేడ్స్ వారీ ఖాళీలు: ఫిట్టర్ 15, టర్నర్ 5, మెషినిస్ట్ 5, ఎలక్ట్రీషియన్ 20, వెల్డర్ 10, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్ 15, ఎలక్ట్రానిక్ మెకానిక్ 10
గుజరాత్‌లోని ఖాళీలు: 40
ట్రేడ్స్ వారీ ఖాళీలు: ఫిట్టర్ 9, టర్నర్ 3, ఎలక్ట్రీషియన్ 9, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 2, పాసా 9, వెల్డర్ 2, మెషినిస్ట్ 3
అర్హత: పదోతరగతి/ పన్నెండో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ పూర్తిచేసి ఉండాలి
వయసు: జూలై 31 నాటికి 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి
ట్రైనింగ్ వ్యవధి: ఏడాది
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ముందుగా www.apprenticeship.gov.in వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరవాత ఎన్‌పిసిఐఎల్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నింపి కింది చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: గుజరాత్ పోస్టులకు ఆగస్టు 16, కర్ణాటక పోస్టులకు ఆగస్టు 24
కర్ణాటక చిరునామా: Manager(HRM), Nuclear Power Corporation of India Limited Kaiga Site, Via Karwar, Po- Kaiga, Uttara Kannada - 581400, Karnataka
గుజరాత్ చిరునామా: Manager(HRM), Nuclear Power Corporation of India Limited Kakrapar Gujarat Site, PO - Anumala, Via -Vyara Dt, Tapi - 394651, Gujarat
వెబ్‌సైట్: www.npcil.nic.in/Opportunities

ఎన్‌హెచ్‌డిసిఎల్

ఎన్‌హెచ్‌డిసి లిమిటెడ్- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 12
పోస్టులు: మెడికల్ ఆఫీసర్ 2, ట్రైనీ ఆఫీసర్(లా 2, కంపెనీ సెక్రటరీ 1, హెచ్ఆర్ 3, ఫైనాన్స్ 3), సూపర్‌వైజర్ (సేఫ్టీ) 1
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 8 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 22
వెబ్‌సైట్: www.nhdcindia.com

సిమెంట్ తయారీలో వాడే ప్రధాన ముడి పదార్థం?



వేముల అశోక్
సీనియర్ ఫ్యాకల్టీ

1. ఉప్పులో కరిగి ఉన్న మలినాలను తొలగించడానికి ఉపయోగపడేది?
ఎ) $CaCO_3$ బి) NaOH
సి) $Ca(OH)_2$ డి) $2nCO_3$
2. పరిశుద్ధమైన ఉప్పును పొందడానికి ఉప్పు ద్రావణంలోకి ఏ వాయువును పంపుతారు?
ఎ) Cl_2 బి) H_2 సి) HCl డి) N_2
3. బ్రైన్ ద్రావణం అంటే ....
ఎ) HCl ద్రావణం బి) క్లోరిన్ జలం
సి) బ్లీచింగ్ పౌడర్ డి) $Nacl$ జల ద్రావణం
4. దూది, కాగితం, సిల్కు మొదలైన వాటిని విరంజనం చేయడానికి ఉపయోగించేది?
ఎ) SO_2 బి) Cl_2 సి) $CaOCl_2$ డి) $COCl_2$
5. టియర్ గ్యాస్ రసాయన ఫార్ములా?
ఎ) $COCl_2$ బి) $CHCl_3$ సి) $CaOCl_2$ డి) Cl_3CCNO_2
6. పాస్‌జీన్ రసాయన నామం?
ఎ) కాల్షియం క్లోరైడ్ బి) కార్బోనైల్ క్లోరైడ్
సి) కార్బన్ మోనాక్సైడ్ డి) ఏదీకాదు
7. తడిసిన రంగు పూలను క్లోరిన్ జాడీలో వేస్తే పూలు రంగును కోల్పోతాయి. దానికి కారణం? క్లోరిన్ ఏవిధంగా పనిచేస్తుంది?
ఎ) క్షయకరణి బి) విరంజనకారి
సి) ఉత్ప్రేరకం డి) ఏదీకాదు
8. ఆకుపచ్చ రంగు గల వాయువు?
ఎ) ఫ్లోరిన్ బి) క్లోరిన్ సి) బ్రోమిన్ డి) అయోడిన్
9. ఎముకల్లో ఉండేది?
ఎ) కాల్షియం ఫాస్ఫేట్ బి) కాల్షియం ఫాస్ఫైట్
సి) కాల్షియం హైడ్రాక్సైడ్
డి) కాల్షియం హైపో క్లోరేట్
10. ఫాస్ఫారికామ్లాన్ని దేనిలో కలిపి మట్టి పాత్రలో స్వేదనం చెందిస్తే ఫాస్పరస్ లభిస్తుంది?
ఎ) O_2 బి) C సి) H_2 డి) సల్ఫర్
11. ఫాస్పరస్ ఏ వాసనను కలిగి ఉంటుంది?
ఎ) కుళ్లిన కోడిగుడ్డు బి) ఘాటైన
సి) వెల్లుల్లి డి) అమ్మోనియం
12. ఆకాశంలో మెరుపులు ఏర్పడినప్పుడు వాతావరణంలో విడుదలయ్యే వాయువు?
ఎ) O_2 బి) CO_2 సి) N_2O డి) NO
13. గాలిలో నైట్రోజన్ భారశాతం, ఘన పరిమాణాత్మకత శాతాలు?
ఎ) 3/4, 4/5 బి) 1/5, 1/3
సి) 3/2, 4/3 డి) 1/2, 1/3
14. నైట్రోజన్ ఘనీభవన స్థానం?
ఎ) -210.5°C బి) -33°C
సి) 0°C డి) -330°C
15. జింక్, సల్ఫర్‌లను చీకటిలో నెమ్మదిగా వేడి చేసినప్పుడు ఏ రంగు మంట ఇస్తుంది?
ఎ) పసుపు బి) ఆరెంజ్
సి) ఆకుపచ్చ డి) బంగారు రంగు
16. సల్ఫర్ డై ఆక్సైడ్ గాలి కంటే ఎన్ని రెట్లు బరువైనది?
ఎ) 2 1/2 బి) 1 1/2 సి) 1 డి) 2
17. పెట్రోల్ హైడ్రోజనీకరణ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) హేబర్ బి) బెర్జిలియస్
సి) కావెండిష్ డి) డాల్టన్
18. ప్రయోగశాలలో సులువుగా ఆక్సిజన్ తయారు చేయడానికి వాడే రసాయనం?
ఎ) KCl బి) KNO_3 సి) $Kmno_4$ డి) $K_2Cr_2o_7$
19. సోడియం లోహాన్ని ఆక్సిజన్‌తో మండిస్తే ఏర్పడే జ్వాల వర్ణం?
ఎ) ఎరుపు బి) ఆకుపచ్చ సి) నీలం డి) బంగారం

జనరల్ స్టడీస్ - కెమిస్ట్రీ

20. జుట్టును విరంజనం చేయడానికి వాడే ద్రవం?
ఎ) $Kmno_4$ బి) H_2O సి) H_2O_2 డి) D_2O
21. ఉప్పునీటి ద్రావణాన్ని ఏమని అంటారు?
ఎ) బ్రైన్ ద్రావణం బి) కఠిన జలం
సి) భారజలం డి) ఏదీకాదు
22. నీటిని విద్యుత్ విశ్లేషణం చేస్తే వెలువడే ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువుల ఘన పరిమాణాల నిష్పత్తి?
ఎ) 1:2 బి) 1:3 సి) 1:1 డి) 2:3
23. కాస్టిక్ సోడా అంటే?
ఎ) సోడియం కార్బోనేట్ బి) సోడియం బైకార్బోనేట్
సి) సోడియం హైడ్రాక్సైడ్ డి) సోడియం క్లోరైడ్
24. లెడ్ పెన్సిల్‌లో ఉండే నల్లని భాగం?
ఎ) లెడ్ బి) గ్రాఫైట్ సి) సీసం డి) జింక్
25. కింది వాటిలో ద్రవరూపంలో ఉండే లోహం?
ఎ) వెండి బి) బంగారం సి) ప్లాటినం డి) పాదరసం
26. కింది వాటిలో వాయువు కానిది?
ఎ) CO_2 బి) SO_2 సి) O_2 డి) Br_2
27. ఉప్పు, కర్పూరంల మిశ్రమాన్ని ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు?
ఎ) బాష్పీభవనం బి) ద్రవీభవనం
సి) ఉత్పతనం డి) సంఘననం
28. ఘన పరిమాణాత్మకంగా గాలిలో ఎంత ఆక్సిజన్ ఉంటుంది?
ఎ) ఒకటో వంతు బి) రెండో వంతు
సి) ఐదో వంతు డి) నాలుగో వంతు
29. దుక్క ఇనుము లేదా పోత ఇనుములో కార్బన్ శాతం ఎంత?
ఎ) 3.4% బి) 2.0% సి) 8.0% డి) 1.2%
30. పొటాషియం లాటిన్ పేరు?
ఎ) నేట్రియం బి) కాలియం
సి) భాస్వరం డి) గంధకం
31. రుణ ధృవ కిరణాలను కనిపెట్టింది?
ఎ) జె.జె.థామ్సన్ బి) న్యూటన్
సి) జె.చాడ్విక్ డి) సోమర్‌ఫీల్డ్
32. అత్యధికంగా చొచ్చుకొని పోయే కిరణాలు?
ఎ) α - కిరణాలు బి) β - కిరణాలు
సి) γ - కిరణాలు డి) ఏదీకాదు
33. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థం?
ఎ) ఎసిటికామ్లం బి) సిట్రికామ్లం
సి) బోరికామ్లం డి) బెంజోయికామ్లం
34. కింది వాటిలో అత్యంత చల్లబరిచిన పదార్థం?
ఎ) పాదరసం బి) ఐస్‌క్రీం సి) టెఫ్లాన్ డి) గ్లాస్
35. సిమెంట్ తయారీలో వాడే ప్రధాన ముడి పదార్థం?
ఎ) సున్నపురాయి బి) కాల్షియం
సి) మెగ్నీషియం డి) అల్యూమినియం
36. మరకతం సాధారణ రంగు?
ఎ) పసుపుపచ్చ బి) ముదురు ఆకుపచ్చ
సి) ప్రష్యన్ నీలం డి) ఊదా రంగు
37. రేడియోథెరపీ పద్ధతిలో కోబాల్ట్-60 ఏ కిరణాలను విడుదల చేస్తుంది?
ఎ) α - కిరణాలు బి) β - కిరణాలు
సి) γ - కిరణాలు డి) X - కిరణాలు
38. తెల్ల స్పిరిట్ రసాయన నామం?
ఎ) పెట్రోలియం హైడ్రోకార్బన్‌ల మిశ్రమం
బి) శుభ్రపరచిన ఈథనాల్
సి) సంపూర్ణ ఈథైల్ ఆల్కహాల్
డి) డినేచర్డ్ ఆల్కహాల్
39. భారతదేశంలో ఏ రాష్ట్రం నికోటిన్, పొగాకు కలిగి ఉన్న పదార్థాలను పూర్తిగా నిషేధించింది?
ఎ) హర్యానా బి) ఉత్తరప్రదేశ్
సి) గుజరాత్ డి) రాజస్థాన్
40. చల్లని నీటితో తీవ్రంగా ప్రతి చర్య జరిపే లోహం ?
ఎ) కాల్షియం బి) సోడియం
సి) మెగ్నీషియం డి) పొటాషియం
41. మానవ మూత్రపిండాల్లోని రాళ్లలో కనిపించే ప్రధానమైన రసాయన సమ్మేళనం?
ఎ) యూరికామ్లం బి) కాల్షియం ఆక్సలేట్
సి) కాల్షియం ఆక్సైడ్ డి) కాల్షియం క్లోరైడ్
42. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడుంది?
ఎ) బెంగళూరు బి) ముంబై
సి) హైదరాబాద్ డి) ఢిల్లీ
43. అంటుకోని వంటపాత్రలను దేనితో పూత పూస్తారు?
ఎ) సిలికాన్ బి) పి.వి.సి సి) గ్రాఫైట్ డి) టెఫ్లాన్
44. కింది వాటిలో సులభంగా లభించని లోహం?
ఎ) రేడియం బి) వెండి సి) స్ట్రానియం డి) పాదరసం
45. సున్నపు నీరు రసాయనిక పేరు?
ఎ) కాల్షియం సల్ఫేట్ బి) కాల్షియం హైడ్రాక్సైడ్
సి) కాల్షియం కార్బోనేట్ డి) కాల్షియం ఆక్సైడ్
46. వేసవి ద్రవం అని ఏ మూలకానికి పేరు?
ఎ) గాలియం బి) థాలియం
సి) రేడియం డి) పోలోనియం
47. పెట్రోల్‌కు ప్రతి విస్ఫోటనకారిగా కలిపే పదార్థం?
ఎ) కార్బన్ మోనాక్సైడ్ బి) టెట్రా ఈథైల్‌లెడ్
సి) ఆల్కహాల్ డి) ఏదీకాదు
48. ఎల్‌పిజి లీకేజిని గుర్తించడానికి కలిపే పదార్థం?
ఎ) మిథైల్ లెడ్ బి) ఈథైల్ ఆల్కహాల్
సి) మిథైల్ మెర్కప్టాన్ డి) క్లోరాల్ హైడ్రేట్
49. కింది వాటిలో అత్యధిక కఠినమైన లోహం?
ఎ) టంగ్‌స్టన్ బి) వెండి సి) ఇత్తడి డి) ఉక్కు

సమాధానాలు

		15) సి	24) బి	33) డి	42) సి
1) సి	8) బి	16) ఎ	25) డి	34) డి	43) డి
2) బి	9) ఎ	17) బి	26) డి	35) డి	44) ఎ
3) డి	10) బి	18) సి	27) సి	36) బి	45) బి
4) సి	11) సి	19) డి	28) సి	37) సి	46) ఎ
5) డి	12) డి	20) సి	29) ఎ	38) ఎ	47) బి
6) బి	13) ఎ	21) ఎ	30) బి	39) ఎ	48) సి
7) బి	14) ఎ	22) సి	31) ఎ	40) బి	49) ఎ
		23) సి	32) సి	41) బి	

ఉద్యోగాలు

టిఎంఆర్‌బి

తమిళనాడు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్- తాత్కాలిక ప్రాతిపదికన కింది విభాగాల్లో **అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **మొత్తం ఖాళీలు: 106**

విభాగం: హోమియోపతి **ఖాళీలు:** 4

అర్హత: ఆగస్టు 2 నాటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (ఎఫ్.ఎఫ్/ ఎంఎఫ్/ డిఎఫ్ - హోమియోపతి) లేదా వెస్ట్ బెంగాల్‌లోని ప్రముఖ సంస్థల నుంచి డిప్లొమా లేదా హైదరాబాద్‌లోని బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ వారి డిప్లొమా ఇన్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్(హోమియోపతి) లేదా డిగ్రీ + డిప్లొమా లైసెన్స్ సర్టిఫికెట్ (ఆంధ్రా బోర్డ్ ఫర్ ఆయుర్వేద అండ్ హోమియోపతి, హైద్రాబాద్ తదితర సంస్థల నుంచి) లేదా డిప్లొమా(హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ) లేదా బిహెచ్‌ఎంఎస్/ ఎంబిఎస్ తదితర కోర్సులు పూర్తిచేసి ఉండాలి.

విభాగం: ఆయుర్వేద **ఖాళీలు:** 1

అర్హత:హెచ్‌పిఐఎం(ఆయుర్వేద)/జిసిఐఎం (ఆయుర్వేద) / ఎల్‌ఐఎం/ బిఎఎంఎస్ పూర్తిచేసి ఉండాలి.

విభాగం: సిద్ధ **ఖాళీలు:** 101

అర్హత: (హెచ్‌పిఐఎం/ జిసిఐఎం/ ఎండి/ బిఐఎం/ ఎల్‌ఐఎం)(సిద్ధ) లేదా బిఎస్‌ఎంఎస్ పూర్తిచేసి ఉండాలి.

వయసు: 35 ఏళ్లలోపుండాలి

ఎంపిక: అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా

అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్: అక్టోబరు 8న

పరీక్ష కేంద్రం: చెన్నై **పరీక్ష ఫీజు:** రూ.750

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 22

ఆఫ్‌లైన్ ఫీ పేమెంట్‌కు ఆఖరు తేదీ: ఆగస్టు 24

వెబ్‌సైట్: www.mrb.tn.gov.in

మద్రాస్ ఫెర్టిలైజర్స్

మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- **గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ & డిప్లొమా అప్రెంటిస్‌ల** భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 89

గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిసెస్‌లు

ఖాళీలు: 6

విభాగాలు - ఖాళీలు: కెమికల్ ఇంజనీరింగ్ 5, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ 1 **స్టయిపెండ్:** నెలకు రూ.10,000

అర్హత: బిఇ/ బిటెక్(కెమికల్/ ఎలక్ట్రికల్& ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటీసెస్ ఖాళీలు: 45

విభాగాలు - ఖాళీలు: కెమికల్ 13, మెకానికల్ 20, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 5, సివిల్ 2, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్ 5

స్టయిపెండ్: నెలకు రూ.9,000

అర్హత: డిప్లొమా(కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్& కంట్రోల్ ఇంజనీరింగ్) పూర్తిచేసి ఉండాలి.

డిప్లొమా ఇన్ మోడరన్ ఆఫీస్ ప్రాక్టీస్ అప్రెంటిసెస్

ఖాళీలు: 18

స్టయిపెండ్: నెలకు రూ.9,000

అర్హత: డిప్లొమా ఇన్ మోడరన్ ఆఫీస్ ప్రాక్టీస్

ట్రేడ్ అప్రెంటీస్‌లు **ఖాళీలు:** 20

ట్రేడ్స్ - ఖాళీలు: ఫిట్టర్ 6, టర్నర్ 1, వెల్డర్ 1, ఎలక్ట్రీషియన్ 4, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 4, రిఫ్రిజిరేటర్ & ఎసి మెకానిక్ 1, మెకానిక్ మోటార్ వెహికిల్ 1, మెకానికల్ డీజిల్ 1, డ్రాఫ్ట్స్‌మన్ మెకానిక్ 1

అర్హత: సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తిచేసి ఉండాలి

స్టయిపెండ్: నెలకు రూ.8630 (డీజిల్ మెకానిక్ ట్రేడ్‌కు మొదటి ఏడాది రూ.7,666) **ట్రైనింగ్:** ఏడాది

అభ్యర్థులు తప్పనిసరిగా www.mhrdnats.gov.in వెబ్‌సైట్లో రిజిస్టరై ఉండాలి. డిగ్రీ/ డిప్లొమా పూర్తిచేసి మూడేళ్లు నిండకూడదు

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 9

దరఖాస్తు హార్డు కాపీ పంపాల్సిన చిరునామా:

The General Manager - P&A, Madras Fertilizers Limited, Post Bag No - 2, Manali, Chennai- 600068

వెబ్‌సైట్: www.madrasfert.nic.in

అడ్మిషన్స్

ఎన్‌ఐఇఎల్‌ఐటి

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ (ఎన్‌ఐఇఎల్‌ఐటి)- పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: విఎల్‌ఎస్‌ఐ& ఎంబెడెడ్ హార్డ్‌వేర్ డిజైన్, ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్

కోర్సు వ్యవధి: 24 వారాలు

అర్హత: బిఇ/ బిటెక్/ ఎమ్మెస్సీ

కోర్సు ప్రారంభం: ఆగస్టు 21

వెబ్‌సైట్: http://nielit.gov.in/calicut

ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ దూరవిద్యా విభాగం- కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ లాస్ (ఎంబిఎల్), ఏడాది పీజీ డిప్లొమా(హ్యూమన్ రైట్స్ లా/ మెడికల్ లా & ఎథిక్స్/ ఎన్విరాన్‌మెంటల్ లా/ ఇంటెలెక్చ్యువల్ ప్రాపర్టీ రైట్స్ లా/ చైల్డ్ రైట్స్ లా / కన్స్యూమర్ లా & ప్రాక్టీస్/ సైబర్ లా & సైబర్ ఫోరెన్సిక్స్)


అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 31

వెబ్‌సైట్: http://ded.nis.ac.in

టంగ్ ట్విస్టర్స్

1.There those thousand thinkers were thinking how did the other three thieves go through.
2. Rory the warrior and Roger the worrier were reared wrongly in a rural brewery.
3.Green glass globes glow greenly.



సూక్తి

నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి

చుక్కలు కలపండి



గోల్ఫ్ సాధించాడు



హరియాణాలోని పానిపట్‌కు సమీపంలో 'ఇస్రానా' గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో అడుగుపెడితే.. యువకులంతా కుస్తీపట్లలో మునిగిపోయి ఉంటారు. కానీ ఓ కుర్రాడు మాత్రం గోల్ఫ్ స్టిక్ పట్టుకుని పచ్చిక మైదానంలో సాధన చేస్తుంటాడు. అతడి పేరే 'శుభమ్ జగ్లాన్'. చిన్న గ్రామంలో పుట్టిన ఆ కుర్రాడు, ప్రపంచ గోల్ఫ్ వేదికలపై సత్తా చాటుతున్నాడు. గోల్ఫ్ క్రీడలో దూసుకెళ్తున్న శుభమ్ ఇప్పటికే 100కు పైగా టోర్నీల్లో విజేతగా నిలిచాడు.

పానిపట్‌లోని ఇస్రానాలో ఎక్కువమంది రెజ్లింగ్ సాధన చేస్తుంటారు. శుభమ్ జగ్లాన్ కుటుంబ సభ్యుల్లో కూడా రెజ్లింగ్‌లో పట్టు సాధించిన వారున్నారు. కానీ శుభమ్ మనసు మాత్రం మట్టికోర్టు దాటి.. పచ్చిక మైదానం వైపు ఆలోచించింది. గోల్ఫ్ ఆటపై మక్కువ పెంచుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో కపూర్‌సింగ్ అనే ఓ ఎన్ఆర్ఐ 'ఇస్రానా'లో గోల్ఫ్ అకాడమీని ప్రారంభించాడు. ఐదేళ్ల వయసులో గోల్ఫ్‌ను సాధన చేయడం ప్రారంభించాడు శుభమ్. రోజు రోజుకూ ఆటలో రాటుదేలుతూ జాతీయ, అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నీల్లో సత్తా చాటాడు. ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా టోర్నీల్లో విజేతగా నిలిచాడు.

"ఓ రోజు మా తాతయ్య మా గ్రామంలో కొత్తగా ప్రారంభించిన గోల్ఫ్ అకాడమీకి నన్ను తీసుకు వెళ్లాడు. అకాడమీ యజమాని కపూర్‌సింగ్‌తో నన్ను చేర్చుకోమని చెప్పాడు. అందరిలా నేను కూడా రెజ్లర్‌లా కాకుండా, మరేదైనా సాధించాలనే ఉద్దేశంతోనే ఆయన నన్ను గోల్ఫ్ అకాడమీలో చేర్చాడు. కానీ రెండు నెలల్లోనే ఆ అకాడమీని మూసివేశారు. గోల్ఫ్‌లో నా ప్రతిభను గమనించిన కపూర్ సార్, ఊరి నుంచి తిరిగి వెళ్తూ మా నాన్నతో నన్ను ప్రోత్సహించమని చెప్పారు. దాంతో మా ఇంటి వెనుక ఉన్న కొద్ది స్థలాన్ని నాన్న బాగు చేసి, గోల్ఫ్ మైదానంలా తీర్చిదిద్దారు. ఓ కంప్యూటర్ కొనిచ్చి, యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ, గోల్ఫ్ ఆటను నేర్చుకోమన్నారు. వారాంతాల్లో కర్నాల్ గోల్ఫ్ కోర్సుల వద్దకు నన్ను తీసుకెళ్లేవారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన 'ఢిల్లీ గోల్ఫ్ క్లబ్'కు ఓ రోజు ప్రత్యేకించి నన్ను తీసుకు వెళ్లారు నాన్న. దాని వ్యవస్థాపకుడు అమిత్ లుత్రాను కలిసి, నా గురించి వివరించారు. నా ఆటతీరును పరిశీలించిన ఆయన నన్ను వాళ్ల క్లబ్‌లో చేర్చుకున్నారు. అదే నా జీవితంలో మలుపు తీసుకు వచ్చింది. అంతే కాదు నాన్న నన్ను ఢిల్లీలోని 'లక్ష్మణ్ పబ్లిక్ స్కూల్లో' చేర్పించాడు.నా మకాం ఢిల్లీకి మారింది. ఉదయం స్కూల్లో పాఠాలు, సాయంత్రం గోల్ఫ్ క్లబ్‌లో సాధన. కొన్ని సంవత్సరాలుగా ఇదే నా జీవితం. నేను సాధించిన విజయాలు నాన్న కష్టాన్ని మరిపించాయి. అవి నాన్నను ఎంతో సంతోషపెట్టాయి'

- శుభమ్ జగ్లాన్



నవ్వుల్ నవ్వుల్

తల్లి : రవీ! తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడు రా?
రవి : నేనే కొట్టానమ్మా!
తల్లి : ఎందుకు రా వెధవా!
రవి : నేనేం అడిగినా వాడు జవాబు చెప్పడం లేదు అమ్మా!
తల్లి : తమ్ముడికి ఇంకా మాటలు రాలేదు కదరా!
రవి : మరి ఆ మాట చెప్పొచ్చు కదమ్మా!
తల్లి : !!!!!!!!!!!!!!!!






మీకుతెలుసా?

'బీవర్' అనే జంతువు దంతాలు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి.



బొమ్మ గీయండి



ఔనా!



- మనిషి తన జీవిత కాలంలో సుమారు 25 సంవత్సరాలు నిద్రకు కేటాయిస్తాడు.
- అందులో ఆరు సంవత్సరాలు కలలకే సరిపోతాయి. రోజుకు మూడు నుంచి ఏడు కలలొస్తాయట.
- నిద్ర లేచిన నిమిషం లోపే దాదాపు 90 శాతం కలలను మరిచిపోతాం.



శుభమ్ విజేతగా నిలిచిన ప్రధాన టోర్నీలు

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్

నేడే బ్రహ్మాండమైన విడుదల



PRASADS 8.45,8.45,8.45,9.30,12.15,12.45,4.00,7.00,7.15,10.15,10.30,10.45

PVR INORBIT MALL 10.10,1.35,4.10,7.35,10.45

PVR RK COMPLEX బంజారాహిల్స్ - 10.00,3.50,11.00

PVR CENTRAL MALL 10.10,12.45,4.20,7.15,10.50

PVR FROUM MALL 10.00,11.25,1.35,3.25,6.50,10.15,11.00

INOX 10.10,1.20,4.20,7.20,10.30

INOX 10.00,3.50,6.50,10.00

Cinemas AMEERPET 10.10,1.20,7.35,10.50

Cinemas SHAMEERPET ఎ/సి - 10.15,4.30,10.45

Cinépolis KUKATPALLY 10.00,4.20,7.20,10.40

Cinépolis CCPL - MALKAJGIRI 10.00,4.20,7.40,10.40

Cinépolis ATTAPUR 10.10,4.10,7.30,10.45

TIVOLI SECUNDERABAD సికింద్రాబాద్ - 10.40,1.40,4.30

Cine Planet - 10.15,1.25,4.15,7.30,10.30

MIRAJ CINEMAS 10.00,4.20,7.30,10.20

ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్

ASIAN - 10.25,1.40,4.25,4.35,7.40,10.25

ASIAN LAXMIKALA CINEPRIDE - 11.00,2.15,6.00,9.15

ASIAN MULTIPLEX KUKATPALLY - 10.30,4.30,7.40,10.40

ASIAN - 10.30,1.30,4.20,7.10,10.35

ASIAN RADHIKA - 10.30,4.25,7.20,10.30

ASIAN SHIVA GANGA - దిల్‌సుఖ్‌నగర్ 11.00,9.15

Cinetown ఎ/సి - మియాపూర్ 11.00

BVK MULTIPLEX L.B.NAGAR విజయలక్ష్మి - ఎల్.బి.నగర్

ASIAN SHAH SHAHENSHAH - చింతల్ 11.15,6.30

ASIAN - 10.30,4.25,6.55,10.30

GEETHA ASIAN - 10.20,1.25,7.35,10.40

SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్

ఎస్2 మల్టీప్లెక్స్ - వరంగల్

శాంతి 70 ఎంఎం ఎ/సి - నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

సంధ్య 35 ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

అర్జున్ 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

రాజధాని కాంప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

సత్యం 70 ఎంఎం ఎ/సి - అమీర్‌పేట 11.45,2.45,6.45,9.45

ASIAN LAXMIKALA CINEPRIDE **లక్ష్మీకళ** సినీప్రైడ్ ఎ/సి - మూసాపేట్ 11.00,2.15,6.00,9.30

అంబ 70 ఎంఎం ఎ/సి - మెహిదీపట్నం 11.30,2.30,6.30,9.30

శ్రీరమణ కాంప్లెక్స్ ఎ/సి - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.15
రాజ్యలక్ష్మి 70 ఎంఎం ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
రాఘవేంద్ర కాంప్లెక్స్ ఎ/సి - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
సూపర్ 70 ఎ/సి - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
శ్రీదేవి 70 ఎంఎం ఎ/సి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
సాయిరంగా ఎ/సి - మియాపూర్ 11.00,2.00,6.00,9.00
సంపూర్ణ 70 ఎ/సి - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
సెన్సేషన్ సన్‌షైన్ ఎ/సి - ఖైరతాబాద్ 11.00,2.00
నాగేంద్ర 70 ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
విజేత 70 ఎంఎం ఎ/సి - బోరబండ 11.00,2.00,6.00,9.00
కళ్యాణి 70 ఎ/సి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00
సంతోష్ 70 ఎ/సి - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00

స్వప్న కాంప్లెక్స్ ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00,9.00
శ్రీరామా 70 ఎ/సి - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00
శ్రీదేవి 70 ఎ/సి - చిలకలగూడ 11.30,2.30,6.30,9.30
జ్యోతి 70 ఎ/సి - ఐడిఎ బొల్లారం 11.00,2.00,6.00,9.00
రుక్మిణి 70 ఎ/సి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
వెంకటసాయి 70 ఎ/సి - కీసర 11.00,2.00,6.00,9.00
వెంకటేశ్వర 70 ఎ/సి - వలిగొండ 11.00,2.00,6.00,9.00
రంగా 70 ఎంఎం ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
శారదా 70 ఎంఎం ఎ/సి - కాప్రా 11.00,2.00,6.00,9.00
జగదాంబ 70 ఎ/సి - ఘట్‌కేసర్ 11.30,2.30,6.30,9.30
కృష్ణ సినీమా ఎ/సి - నాగారం 11.30,2.30,6.30,9.30
మహేశ్వరి ఎ/సి - మహేశ్వరం 11.00,2.00,6.00,9.00

వెంకటరామా - వరంగల్
సుందర్ మ్యాక్స్- ఖమ్మం
తిరుమల - కరీంనగర్
శ్రీనివాస - మహబూబ్‌నగర్
పివిఎన్ సినీమ్యాక్స్ - నల్గొండ
నటరాజ్ - ఆదిలాబాద్
సాగర్ ఎ/సి - మెదక్
విజయ - హన్మకొండ
లక్ష్మి ఎ/సి - మర్రిపెడ

వెంకటేశ్వర - తొర్రూర్
నారాయణ డీలక్స్ - హసన్‌పర్తి
సూర్యా కళామందిర్ - నెక్కొండ
విజయభాస్కర్ - భద్రాచలం
సాయిబాలాజీ - సత్తుపల్లి
విశ్వరూప - కొత్తగూడెం
వేణుగోపాల్ - పాల్వంచ
సీతారామా - ఇల్లందు
వాసవి ఎ/సి - వైరా

శివం 70 ఎ/సి - సారపాక
శ్రీనివాస - గోదావరిఖని
శ్రీనివాస ఎ/సి - జగిత్యాల
లక్ష్మి ఎ/సి - సిరిసిల్లా
శ్రీనివాస ఎ/సి - చొప్పదండి
వెంకటేశ్వర - హుస్నాబాద్
వెంకటేశ్వర - కమాన్‌పూర్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
లక్ష్మి ఎ/సి - ఎల్లారెడ్డి

కృష్ణా ఎ/సి - నందిపేట్
వెంకటేశ్వర - పిట్లం
వెంకటేశ్వర - దర్పల్లి
సాయిబాబా - షాద్‌నగర్
రాఘవేంద్ర - జడ్చర్ల
పార్థసారథి - కల్వకుర్తి
శ్రీదేవి ఎ/సి - కొత్తకోట
మహేశ్వరి- నారాయణపేట్
రాఘవేంద్ర - దేవరకద్ర

పార్థసారథి - కల్వకుర్తి
శ్రీదేవి 70 ఎ/సి - కొత్తకోట
మహేశ్వరి - నారాయణపేట్
వెంకటరమణ - మక్తాల్
వెంకటేశ్వర - వనపర్తి
నవరంగ్ - గద్వాల్
లక్ష్మి 70 ఎ/సి - కోస్గి
రాఘవ - మిర్యాలగూడ
నవ్య ఎ/సి - సూర్యాపేట

ఓంకార్ - భువనగిరి
సాయికృష్ణ - కోదాడ
అంజిరెడ్డి - చౌటుప్పల్
లక్ష్మి - యాదగిరిగుట్ట
లక్ష్మి 70 ఎ/సి - మాల్
తారా సినీమాస్ - మోత్కూర్
వెంకటేశ్వర - వలిగొండ
మయూరి - మంచిర్యాల
తిరుమల కాంప్లెక్స్ - సిసిసి నస్పూర్

సితారా - సంగారెడ్డి
వెంకటేశ్వర - సిద్దిపేట
వెంకటేశ్వర - నారాయణ్‌ఖేడ్
చంద్రా ఎ/సి - తాండూర్
సందీప్ - గంగావతి
శ్రీదేవి - నిజామాబాద్
తిరుమల ఎ/సి - నిర్మల్
వెంకటరమణ - నేరేడుచర్ల
లక్ష్మీశ్రీనివాస - లింగాలఘన్‌పూర్
బృందావన్ - ఆర్మూర్

శ్రీనివాస - భీంగల్
ఆనంద్ - భూపాల్‌పల్లి
లక్ష్మి - స్టేషన్‌ఘన్‌పూర్
లక్ష్మి - శంకరంపేట్
నటరాజ్ - హుజురాబాద్
సాయికృష్ణ - పరిగి
సంతోష్ - రామయంపేట్
శివరామకృష్ణ - వేములవాడ
వెంకటేశ్వర - తిరుమలగిరి
రఘు 70 ఎ/సి - చర్ల

అన్నపూర్ణ - ముల్కనూర్
మహేశ్వరి- రాయకల్
నటరాజ్ ఎ/సి - పరకాల
శాంభవి - ఖాజీపేట్
సత్యనారాయణ - మద్దూరు
రామకృష్ణ - నాగర్‌కర్నూల్
లక్ష్మి ఎ/సి - ఖానాపూర్
లక్ష్మి - ఏటూరినాగారం
రాంరాజ్ - నర్సంపేట్
అన్నపూర్ణ - చేల్పూర్

సాయిరాం - పోచంపల్లి
రాఘవేంద్రా - మక్తాల్
మోహన్ - కేసముద్రం
సినీమ్యాక్స్ - జహీరాబాద్
వెంకట్రామ - మహబూబాబాద్
హరిహర - జమ్మికుంట
భారతీయ - వర్ధన్నపేట
ముకుంద్ ఎ/సి - మేడ్చల్

విజయవంతమైన 2వ వారం



దేవి ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.15,5.45,9.15
Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

శివపార్వతి 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

కోణార్క్ 70 ఎంఎం ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS ఎన్‌టిఆర్ గార్డెన్స్ - 4.45PM
PVR మాదాపూర్ - 10. 20PM
PVR బంజారాహిల్స్ - 1.00PM
PVR పంజాగుట్ట ఎ/సి - 4.10PM
PVR కూకట్‌పల్లి - 4.20,10.45PM
INOX బంజారాహిల్స్ - 1.00,6.55
ఎ/సి - అమీర్‌పేట్ - 4.25PM
శామీర్‌పేట్ - 10.30PM
Cinépolis ఎ/సి - కూకట్‌పల్లి 4.25PM
Cinépolis మల్కాజ్‌గిరి 10.30PM
Cinépolis ఎ/సి - అత్తాపూర్ 7.25PM
Cine Planet - కొంపల్లి 1.40,10.40
దిల్‌సుఖ్‌నగర్ - 11.00,7.50
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,6.15
ASIAN - ఉప్పల్ 1.45,4.40,10.35
11.15,2.30,6.15,9.15
ASIAN ఎ/సి - కూకట్‌పల్లి 1.50,7.20
ASIAN - అత్తాపూర్ 1.40,10.15
ASIAN RADHIKA ఎ/సి - కాప్రా 1.45PM
MULTIPLEX ఎల్.బి.నగర్ - 4.45,10.45
ASIAN హన్మకొండ 10.30,1.30,4.35,7.40,10.40
GEETHA ASIAN - నిజామాబాద్ 10.30,1.30,4.30,7.30,10.30
ఎస్2 సినిమాస్ - వరంగల్

ఇంద్ర 70 ఎంఎం ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

శ్రీలత 70 ఎంఎం ఎ/సి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15

శ్రీనివాస 70 ఎంఎం ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

విష్ణు 70 ఎంఎం ఎ/సి - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15

వెంకటసాయి 70 ఎంఎం ఎ/సి - కీసర 11.00,2.00,6.00,9.00

SVC **ప్రతిమ** 70 ఎంఎం ఎ/సి - కరీంనగర్

SVC **కృష్ణ** కళామందిర్ 70 ఎంఎం ఎ/సి - జనగాం

SVC **శ్రీతిరుమల** 70 ఎంఎం ఎ/సి - ఖమ్మం

Dolby Atmos Sound System

వరంగల్

జెమిని ఎ/సి - వరంగల్
అశోక్ ఎ/సి - హన్మకొండ
ముకుంద్ - మహబూబాబాద్
అరవింద్ - నర్సంపేట
కాకతీయ - పరకాల
అశ్విన్ కళామందిర్ - తొర్రూర్

ఖమ్మం

పూర్ణ - కొత్తగూడెం
గోపాలకృష్ణ - భద్రాచలం
శ్రీనివాస - సత్తుపల్లి
సత్యభాస్కర్ - మణుగూరు
లలిత ఎ/సి - ఇల్లందు
సాయిసుమన్ - అశ్వారావుపేట
శాంతి - పాల్వంచ

కరీంనగర్

సాయికృష్ణ - కరీంనగర్
ఊర్వశి- గోదావరిఖని
SVLS శ్రీరామా - జగిత్యాల
నటరాజ్ - సిరిసిల్ల
శ్రీనివాస - పెద్దపల్లి
సాయికృష్ణ- మెట్‌పల్లి

అన్నపూర్ణ - జమ్మికుంట
శివరామకృష్ణ - వేములవాడ
కిన్నెర ఎ/సి - కోరుట్ల

నిజామాబాద్

దేవి ఎ/సి - నిజామాబాద్
దర్శన్ ఎ/సి - కామారెడ్డి
వెంకటేశ్వర - బాన్సువాడ
రాజారమేష్ - ఆర్మూర్
తిరుమల ఎ/సి - ఉట్నూరు

మహబూబ్‌నగర్

తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
పరమేశ్వర - షాద్‌నగర్
శ్రీరామ ఎ/సి - వనపర్తి
శ్రీనివాస ఎ/సి - గద్వాల్
మనోహర్ - నారాయణ్‌పేట్
దేవి 70 ఎ/సి - జడ్చర్ల
శ్రీసాయిరామ - అచ్చంపేట్
రవి ఎ/సి - నాగర్‌కర్నూల్

భవాని ఎ/సి - కొత్తకోట
నేషనల్ ఎ/సి - కల్వకుర్తి

నల్గొండ

వెంకటేశ్వర - నల్గొండ
వెంకటేశ్వర - మిర్యాలగూడ
కిషోర్ - సూర్యాపేట
వెంకటేశ్వర - కోదాడ
కె.జె.ఆర్ - భువనగిరి
రామకృష్ణ - నకిరేకల్
వెంకటేశ్వర - దేవరకొండ
అంజిరెడ్డి - చౌటుప్పల్
హైటెక్ ఎ/సి - ఆత్మకూర్

ఆదిలాబాద్

నటరాజ్ డీలక్స్ - ఆదిలాబాద్
లక్ష్మి ఎ/సి మంచిర్యాల
వెంకటేశ్వర - నిర్మల్
రామకృష్ణ - బెల్లంపల్లి

తిరుమల కాంప్లెక్స్ - సిసిసి రాంనగర్

మెదక్

గంగినేని ఎ/సి - మెదక్
బాలాజి ఎ/సి - సిద్దిపేట
నటరాజ్- సంగారెడ్డి
మహేశ్వరి - సదాశివపేట్
అనురాగ్ -జహీరాబాద్
యాదగిరి - గజ్వేల్
వెంకటేశ్వర - నారాయణ్‌ఖేడ్

రంగారెడ్డి

శైలజ ఎ/సి - వికారాబాద్
శాంత మహల్ - తాండూర్
శారద ఎ/సి - పరిగి
సాయిబాబా - శంకర్‌పల్లి
మణికంఠ - చేవెళ్ళ

రాయచూర్

కొడాలి సంగమేశ్వర్ - సింధనూర్

నేడే బ్రహ్మాండమైన విడుదల



INDRA CINEMAS **రామకృష్ణ**
70 - అబిడ్స్ 11.30,2.30,6.00,9.15

వెంకటరమణ మెగాప్లెక్స్ - కాచిగూడ 11.30,2.30,6.00,9.15

తారకరామా - కాచిగూడ 11.15,2.15,6.00,9.00

శ్రీమయూరి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.15,2.15,6.15,9.15

విమల్ - బాలానగర్ 11.15,2.15,6.15,9.15

వెంకటాద్రి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS ఎన్‌టిఆర్ గార్డెన్స్ - 9.00,11.45, 12.00,2.30,2.45, 5.15,5.30,8.00,8.15,11.00
బిగ్ స్క్రీన్: 12.30,4.00,10.15
PVR 10.05,11.05,11.40,12.45,1.45, 2.20,3.50,4.50,6.55,7.55,10.00,11.00
PVR 10.15,12.55,4.00,4.30,7.35,11.10
PVR 10.10,11.05,1.15,1.45, 4.20,4.50,7.25,7.55,10.30,11.00
PVR 10.00,10.35,11.05,1.15,1.45,2.25, 3.35,4.50,5.30,6.40,7.15,7.55,9.45,10.20,11.00
INOX 10.05,10.15,10.40,12.40, 1.15,3.40,4.20,6.40,7.25,9.40,10.00,10.30
INOX 9.45,10.35,12.45,1.30, 3.45,4.30,6.45,7.30,9.45,10.30
AMEERPET 10.00,10.30,1.00,1.50,4.10,7.20,7.50,10.40
SHAMEERPET 10.00,10.45,1.00,4.10,7.20,7.45,10.40
Cinépolis 9.40,10.20,11.30,12.10, 1.30,3.20,4.107.50,9.25,10.15,11.00
Cinépolis 9.40,10.40,12.30,1.30, 3.40,4.40,6.50,7.50,10.00,11.00

Cinépolis 9.20,10.20,11.00,12.30,1.30, 2.10,3.40,4.40,6.50,7.50,10.00,11.00
TIVOLI సికింద్రాబాద్ - 11.00,1.50, 4.10,4.45,7.00,7.45,10.00,10.45
Cine Planet 10.40,1.35,4.35,7.20,10.25
11.00,1.10,2.00,4.10,5.00,8.00,10.40,11.00
ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ - 2.15,9.15
ASIAN ఉప్పల్ - 10.35,1.35, 1.55,4.45,7.30,7.40,10.40
CINEPRIDE 11.30,2.45,6.20,9.45
ASIAN 10.40,1.45,4.50,10.20
ASIAN 10.30,1.25,4.50,7.25,7.40,10.30
ASIAN RADHIKA కాప్రా - 10.40,1.40,7.40,10.40
ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ - 2.15,6.15,9.15
Cinetown 11.15,2.30,6.15,9.15
MULTIPLEX 11.00,1.50,7.30,10.30
ASIAN ఎ/సి - చింతల్ 2.30,9.30
ASIAN శ్రీదేవి మాల్ - హన్మకొండ
GEETHA ASIAN గీతా ఏషియన్ - నిజామాబాద్
SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
ఎస్2 సినిమాస్ - వరంగల్

స్వప్న కాంప్లెక్స్ - కాటేదాన్ 11.15,2.15,6.00,9.00

షామా సినిమా - జహనుమా 11.45,2.45,6.00,9.00

ప్రియా ఎ/సి - మల్లేపల్లి 12.00,3.00,6.30,9.30

మెట్రో - బహదుర్‌పుర 11.30,2.30,6.00,9.00

శ్రీసాయిరాజా - ముషీరాబాద్ 11.30,2.30,6.00,9.00

యాదగిరి - సంతోష్‌నగర్ 11.30,2.30,6.00,9.00

సెన్సేషన్ ఇన్‌సోమియా - ఖైరతాబాద్ 12.00,3.00,7.00,10.00

ఆరాధన - తార్నాక 11.00,2.00,6.00,9.00

శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.15,2.15,6.00,9.00

సెలక్ట్ ఎ/సి - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00

గెలాక్సీ ఎ/సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00


రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.00,9.00

జెమిని పిక్చర్ ప్యాలెస్ - వరంగల్	శ్రీగణేష్ ఎ/సి - ఆదిలాబాద్	శ్రీనివాస ఎ/సి - కోదాడ	అమర్ 70 ఎ/సి - బాల్కి
దేవి కాంప్లెక్స్ - వరంగల్	శ్రీకృష్ణ - మహబూబ్‌నగర్	లక్ష్మి 70 ఎ/సి - కొప్పల్	మంజునాథ్ - సింధనూర్
ఆదిత్యా 70 ఎ/సి - ఖమ్మం	సాయిరాజా - షాద్‌నగర్	దుర్గా కళామందిర్ - జగిత్యాల	జయశ్రీ ఎ/సి - షాపూర్
తిరుమల - నిజామాబాద్	శ్రీనివాస ఎ/సి - తాండూరు	శెట్టి మల్టీప్లెక్స్ - గుల్బర్గ	వెంకటేశ్వర - బసవకళ్యాణి
మమత ఎ/సి - కరీంనగర్	పరమేశ్వరి- కొత్తగూడెం	మీరాజ్ సినీమాస్ - గుల్బర్గ	అమర్ ఎ/సి - గంగావతి
శివ ఎ/సి - కరీంనగర్	అలంకార్ - సూర్యాపేట్	ముక్తా ఎ2 - గుల్బర్గ	ఎస్ఎన్‌టి - రాయచూర్
నటరాజ్ - నిజామాబాద్			

INDRA FILMS RELEASE

అప్పుడు బొమ్మరిల్లు & హ్యాపీ డేస్ / ఇప్పుడు ఫిదా

విజయవంతమైన 3వ వారం



సుదర్శన్ 35 ఎంఎం ఎ/సి ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్

11.15,2.15,6.15,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

SVC మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00
SVC సంగీత్ - ఆర్.సి.పురం 11.30,2.30,6.30,9.30
SVC ఈశ్వర్ - అత్తాపూర్ 11.00,2.00,6.00,9.00

PRASADS ఎ/సి - ఎన్.టి.ఆర్ గార్డెన్స్ 11.45,2.30,5.15,8.00,10.45
PVR ఇన్ఆర్బిట్ మాల్ - మాదాపూర్ 10.15,1.05,7.35,10.40
PVR బంజారాహిల్స్ -1.00,4.05,7.35
PVR సెంట్రల్ ఎ/సి - పంజాగుట్ట 10.05,1.15,7.45,10.40
PVR ఫోరం మాల్ ఎ/సి - కూకట్‌పల్లి 10.25,1.30,4.30,7.40,10.45

BIG Cinemas అమీర్‌పేట్ 1.30,7.40,10.30
BIG Cinemas శామీర్‌పేట్ 1.40,7.40
Cinépolis Kukatpally 1.30,7.15,10.45
Cinépolis సినీపోలీస్ ఎ/సి - మల్కాజ్‌గిరి 10.30,1.20,7.40,11.00
Cinépolis సినీపోలీస్ ఎ/సి - అత్తాపూర్ 11.10,1.20,5.15,7.40,10.45
TIVOLI 1.50,7.45,10.30
Cine Planet 10.40,1.20,4.25,7.25,10.15

మిరాజ్ సినిమాస్ - దిల్‌సుఖ్‌నగర్ 10.10,1.20,7.20,10.50
ASIAN సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్ 10.45,1.30,4.30,7.25,10.25
T ఎ/సి - 2.00,6.00,9.00
INOX జివికె మాల్ - బంజారాహిల్స్ 1.35,4.30,7.25,10.40
INOX 1.20,4.20,7.20,10.20

ASIAN జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి 10.50,1.35,7.35,10.30
ASIAN ఎంక్యూబ్ - అత్తాపూర్ 10.40,1.40,4.40,7.30,10.30
ASIAN RADHIKA రాధికా ఎ/సి - కాప్రా 1.35,4.35,7.30,10.20
ASIAN SHIVA GANGA - దిల్‌సుఖ్‌నగర్ 2.00,6.00
BVK MULTIPLEX L.B.NAGAR - 11.00,4.30,7.15,10.15

Cinetown సినీటౌన్ - మియాపూర్ 11.00,2.15,6.00,9.15
ASIAN SHAH SHAHENSHAH షా - చింతల్ - 2.15,6.15
ASIAN 11.00,1.25,7.40,10.00
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్ 10.50,1.50,7.30,10.20
ఎస్2 సినిమాస్ మల్టీప్లెక్స్ - వరంగల్

మంజు - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
మల్లిఖార్జున - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
విశ్వనాథ్ - కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45
మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
శ్రీరాములు - మూసాపేట్ 11.30,2.30,6.30,9.30
అలంకార్ (ప్రతాప్) - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00
భుజంగ - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
SVR శివశక్తి - కాప్రా 11.00,2.00,6.00,9.00
గోకుల్ - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15

శ్రీలక్ష్మి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
జ్యోతి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
శ్రీకృష్ణ - ఉప్పల్ 11.15,2.15,6.15,9.15
నర్తకి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
సుష్మ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
వైజయంతి - నాచారం 11.00,2.00,6.00,9.00
శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.00,2.00,6.00,9.00
వెంకటేశ్వర - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

BR హైటెక్ - మాదాపూర్ 11.00,2.00,6.00,9.00
సంతోష్ - అబిడ్స్ 11.00,2.00,6.00,9.00
శ్రీసాయిపూజా - సూరారం 11.00,2.00,6.00,9.00
శివరంజని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00
లక్ష్మి - శంషాబాద్ 11.00,2.00,6.00,9.00
కృష్ణ - ఆలియాబాద్ 11.00,2.00,6.00,9.00
SSV సినీస్క్వేర్ - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00

SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
SVC దేవి 70 ఎ/సి - జనగాం
SVC రామకృష్ణ ఎ/సి - షాద్‌నగర్

వరంగల్

రామ్ ఎ/సి - వరంగల్
అమృత - హన్మకొండ
లక్ష్మి - మహబూబాబాద్
భవాని ఎ/సి - ఖాజీపేట్
జయశ్రీ ఎ/సి - నర్సంపేట్
ఊర్వశి - భూపాల్‌పల్లి
జయ డీలక్స్ - పరకాల
రామకృష్ణ - తొర్రూర్
లక్ష్మి ఎ/సి - మర్రిపెడ
మహాలక్ష్మి - స్టేషన్‌ఘన్‌పూర్
వెంకటేశ్వర - ఏటూరునాగారం
బాలాజి - చేర్యాల
మెహర్ రంగ - పసర
శ్రీలక్ష్మి - డోర్నకల్
దుర్గ ఎ/సి - బోనకల్
తిరుమల - ములుగు

ఖమ్మం

వినోద ఎ/సి - ఖమ్మం
దుర్గా ఎ/సి - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
బాలాజీ ఎ/సి - సత్తుపల్లి
వెంకటేశ్వర - పాల్వంచ
సీతారామా - మణుగూరు
కళాంజలి ఎ/సి- ఇల్లందు
శాంతి ఎ/సి - మధిర
వెంకటదుర్గా - అశ్వారావుపేట
రఘు పిక్చర్‌ప్యాలేస్ - చర్ల
బాలాజీ - దమ్మాపేట
లక్ష్మి శ్రీనివాస - ఎన్కూర్
జగదాంబ - వెంకటాపురం

కరీంనగర్

తిరందాజ్ - కరీంనగర్
న్యూఅశోక - గోదావరిఖని
బాలాజీ - జగిత్యాల
విమల్ - సిరిసిల్లా
సంగీత - పెద్దపల్లి
లక్ష్మి ఎ/సి - మెట్‌పల్లి
లక్ష్మి ఎ/సి - కోరుట్ల
అన్నపూర్ణ - హుజూరాబాద్
మురళి డీలక్స్ - జమ్మికుంట
శ్రీరాజ రాజేశ్వర - వేములవాడ
రాజశ్రీ ఎ/సి - రాయకల్

నిజామాబాద్

విజయ - నిజామాబాద్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
మహేశ్వరి - బాన్సువాడ
వెంకటేశ్వర - ఆర్మూర్
పరమేశ్వర - బిచ్చుకుంద
సుదర్శన్ ఎ/సి - భీంగల్
కృష్ణ ఎ/సి - నందిపేట్
వెంకటేశ్వర - బోధన్
వెంకటేశ్వర - పెబ్బేరు

మహబూబ్‌నగర్

తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - వనపర్తి
వెంకటేశ్వర ఎ/సి - గద్వాల్
బాబా - నారాయణ్‌పేట్
శ్రీనివాస ఎ/సి - జడ్చర్ల
సత్యలక్ష్మి - అచ్చంపేట్
రవి ఎ/సి - నాగర్‌కర్నూల్
పరమేశ్వరి - కొత్తకోట
అశోక ఎ/సి - కల్వకుర్తి
శివసాయి ఎ/సి - ఐజా
వెంకటరమణ - మక్తల్
హైటెక్ ఎ/సి - ఆత్మకూర్
వెంకటేశ్వర - ఆమన్‌గల్
అచ్చిరెడ్డి - హాలియ
శ్రీనివాస - కడ్తాల్

నల్గొండ

తిరుమల ఎ/సి- నల్గొండ
శ్రీనివాస - మిర్యాలగూడ
తిరుమల - సూర్యాపేట్
వసుంధర - భువనగిరి
వెంకటేశ్వర - నకిరేకల్
శ్రీనివాస - హుజూర్‌నగర్
మనోజ్ - దేవరకొండ
శ్రీనివాస - చౌటుప్పల్
సుజనా ఎ/సి - చిట్యాల
రంగ ఎ/సి - కోదాడ

ఆదిలాబాద్

మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ ఎ/సి - నిర్మల్
బాలాజీ ఎ/సి - బెల్లంపల్లి
వెంకటరమణ - కాగజ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - సిసి రాంనగర్
శ్రీనివాస ఎ/సి - చెన్నూరు
కమల ఎ/సి - భైంసా

మెదక్

సినీమ్యాక్స్ ఎ/సి - మెదక్
సీతారామా ఎ/సి- సిద్దిపేట
రుక్మిణి ఎ/సి - సంగారెడ్డి
జ్యోతి - సదాశివపేట్
మోహన్ -జహీరాబాద్
సంతోష్ - గజ్వేల్
వెంకటేశ్వర - జోగిపేట
సాయి డీలక్స్ - నర్సాపూర్
సాయిరాం - రామయంపేట్
సువర్ణ - నారాయణ్‌ఖేడ్
శ్రీనివాస ఎ/సి - దుబ్బాక

రంగారెడ్డి

సినీమ్యాక్స్ - వికారాబాద్
లక్ష్మి ఎ/సి - తాండూర్
భవాని ఎ/సి - పరిగి
లక్ష్మి ఎ/సి - శంకర్‌పల్లి
వెంకటేశ్వర - చేవెళ్ళ

రాయచూర్

పద్మనాభ - రాయచూర్
సందీప్ ఎ/సి - గంగావతి
శరణుభసవేశ్వర - సింధనూర్

నేడే బ్రహ్మాండమైన విడుదల



సంధ్య 70 ఆర్.టి.సి. క్రాస్‌రోడ్స్ 11.00,2.00,6.00,9.00

భ్రమరాంబ - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
ప్రశాంత్ ఎ/సి - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
లక్ష్మీకళ సినీప్రైడ్ - మూసాపేట్ 2.30,6.20,9.20
సినీటౌన్ మల్టీప్లెక్స్ - మియాపూర్ 2.15,6.30,9.30
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
కుమార్ ఎ/సి - కాచిగూడ 11.00,2.00,6.00,9.00
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00
లక్ష్మీ కళామందిర్ - అల్వాల్ 11.00,2.00,6.00,9.00
మహాలక్ష్మీ కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00

PRASADS - ఎన్.టి.ఆర్ గార్డెన్ 2.15,7.45
PVR - మాదాపూర్ 4.10,10.30
PVR - బంజారాహిల్స్ 10.15,7.55
PVR - పంజాగుట్ట 11.00,7.25
PVR - కూకట్‌పల్లి 12.40,7.15
INOX - బంజారాహిల్స్ 1.30,7.40
INOX - కాచిగూడ 1.00, 7.10
Cinemax - అమీర్‌పేట్ 10.45,10.50
Cinemax - శామీర్‌పేట్ 4.50
Cinépolis - కూకట్‌పల్లి 11.00,6.30
Cinépolis మల్కాజ్‌గిరి 11.10,7.35
Cinépolis అత్తాపూర్ 2.10,10.30
TIVOLI - సికింద్రాబాద్ 11.00,1.40
Cine Planet - కొంపల్లి 10.45,7.40
Miraj దిల్‌సుఖ్‌నగర్ 11.00,7.50
- ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,6.15
ASIAN - ఉప్పల్ 10.50,7.40
ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి 4.40
ASIAN - అత్తాపూర్ 10.50,4.30
ASIAN RADHIKA - కాప్రా 10.50,4.40
ASIAN - దిల్‌సుఖ్‌నగర్ 11.15
MULTIPLEX BVK - ఎల్.బి.నగర్ 2.10.,7.45
ASIAN షా - చింతల్ 11.15,6.15
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
ఎస్2 మల్టీప్లెక్స్ - వరంగల్

రాధికా - వరంగల్
నర్తకి ఎ/సి - ఖమ్మం
రాజా డీలక్స్ - కరీంనగర్
అశోకా - నిజామాబాద్
వెంకటాద్రి - మహబూబ్‌నగర్
తేజా మ్యాక్స్ - సూర్యాపేట్
కృష్ణ ప్రియ ఎ/సి - కోదాడ
శ్రీనివాస - సిద్దిపేట
వెంకటేశ్వర - మంచిర్యాల
రాజేష్ - గోదావరిఖని
మహేశ్వరి - కొత్తగూడెం
భద్రాద్రి - భువనగిరి
నటరాజ్ - జగిత్యాల
వెంకటరమణ - జడ్చర్ల
శ్రీనివాస - మహబూబాబాద్

నేడే బ్రహ్మాండమైన విడుదల



సప్న 35 ఎంఎం ఎ/సి
అబిడ్స్ - 11.30,2.30

అంజలి ఎ/సి - సికింద్రాబాద్ 2.15,6.15,9.15
లక్ష్మీకళా ఎ/సి - మూసాపేట్ 11.30AM

రేపటి నుండి:

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15
లక్ష్మీకళా - మూసాపేట్ 11.15AM
సినీప్లానెట్ - కొంపల్లి 11.15AM
సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్ 11.00AM

రామకృష్ణ 70 ఎంఎం ఎ/సి - వరంగల్
కిన్నెరసాని 70 ఎంఎం ఎ/సి - ఖమ్మం
రంగ 70 ఎంఎం ఎ/సి - వనపర్తి
బాబా 70 ఎంఎం ఎ/సి - నారాయణ్‌పేట్
రాజారమేష్ 70 ఎంఎం ఎ/సి - ఆర్మూర్
శ్రీకృష్ణ 70 ఎంఎం ఎ/సి - సత్తుపల్లి
శ్రీగణేష్ 70 ఎంఎం ఎ/సి - షాద్‌నగర్
చంద్రహాస్ 70 ఎంఎం ఎ/సి - గంగావతి

Releases - 9296509333 / 9989522999

నేడే బ్రహ్మాండమైన విడుదల



చిన్మయానంద ఫిలింస్, త్రూ పిఆర్‌కె ఫిలింస్ రిలీజ్ - 9154578901

లక్ష్మీకళా - మూసాపేట్ 11.30AM
విజయలక్ష్మి మల్టీప్లెక్స్ - ఎల్.బి.నగర్
మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
అంజలి 70 - సికింద్రాబాద్ 11.15AM

PRASADS | PVR | PVR | PVR | PVR | INOX | INOX | Cinemax AMEERPET | Cinemax SHAMEERPET | Cinépolis | Cinépolis | Cinépolis | TIVOLI | Cine Planet | ASIAN | ASIAN | ASIAN | ASIAN RADHIKA | ASIAN | Cinetown | ASIAN | ASIAN | GEETHA ASIAN | SVC

మహేశ్వరి ఎ/సి - మహబూబ్‌నగర్
రంగ 70 ఎంఎం ఎ/సి - వనపర్తి
బాబా 70 ఎంఎం ఎ/సి - నారాయణపేట
తిరుమల 70 ఎంఎం ఎ/సి - ఉట్నూర్
రామకృష్ణ 70 ఎంఎం ఎ/సి - వరంగల్

CHINMYANANADA FILMS thro PRK RELEASE - 9154578901

1940లో ఒక గ్రామం (జాతీయ అవార్డు చిత్రం), హై స్కూల్, కమలతో నా ప్రయాణం, లజ్జ లాంటి విభిన్న తరహా చిత్రాల దర్శకులు నరసింహా నంది దర్శకత్వం వహించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్

నేడే బ్రహ్మాండమైన విడుదల



లక్ష్మీకళా సినీప్రైడ్ - మూసాపేట్ 11.15AM
సినీప్లానెట్ మల్టీప్లెక్స్ - కొంపల్లి 11.00AM

PRASADS ఎ/సి - 12.45PM
PVR ఎ/సి - 05.00PM
PVR ఎ/సి - 01.30PM
PVR ఎ/సి - 10.30PM
INOX ఎ/సి - 4.30PM
INOX ఎ/సి - 11.00PM
Cinépolis ఎ/సి - 2.00PM
Cinépolis ఎ/సి - 3.30PM
ఇసిఐఎల్ - 11.15AM
ASIAN ఎ/సి - 11.00AM
ASIAN ఎ/సి - 10.50PM

రామకృష్ణ - వరంగల్
కిన్నెరసాని - ఖమ్మం
ఉషాప్రసాద్ - నిజామాబాద్
మహేశ్వరి - మహబూబ్‌నగర్
అలంకార్ - సూర్యాపేట
కృష్ణప్రియ - కోదాడ

N CINEMAS 9000181796

సినిమా వార్తల కొరకు
www.andhrajyothy.comను క్లిక్ చేయండి

రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్దపీట

● బెటాలియన్ల ఐజీ అభిలాష్ బిస్తా

నల్లగొండ: రాష్ట్రంలో శాం తిభద్రతలకు పెద్ద పీట వేస్తు న్నామని, ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని బె టాలియన్‌ల రాష్ట్ర ఐజీ అభిలా ష్ బిస్టా తెలిపారు. గురువారం నల్లగొండ జిల్లా అన్నెపర్తిలోని 12వ బెటాలియన్‌ను ఆమె సందర్శించడమే కాకుం డా సీసీ రోడ్లకు శంకుస్థా పన చేశారు. అంతేకాక హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆకు పచ్చ తెలంగాణగా మార్చడానికి కృషి చేయాల న్నారు. అనంతరం బెటాలియన్‌లో కమాండ్ బేర క్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణ ప్రసాద్, పార్థసారధిరెడ్డి, వెంకన్న, లక్ష్మారెడ్డి,



ప్రారంభోత్సవం చేస్తున్న అభిలాష్ బిస్తా



ధర్నాలో పాల్గొన్న జిట్టా, కార్మికులు

ట్రాన్స్‌పార్మర్ మరమ్మతు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా

భువనగిరి టౌన్ : ట్రాన్‌ఫార్మర్ మరమ్మత్తు కేం ద్రాల్లో దీర్ఘకాలింగా పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కార్మికులు సమ్మెబాట పట్లారు. ఈ మే రకు గురువారం విధులు బహిష్కరించి ధర్నా చేశా రు. యువ తెలంగాణ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి ధ ర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంక ట్‌రెడ్డి, మ ల్లేశం, రవికుమార్, శంకర్, మల్లేశం, రమేష్ పాల్గొన్నారు.



అవగాహన కల్పిస్తున్న మండల వైద్యాధికారి శ్రవణ్

మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్లపై అవగాహన

మోటకొండూర్ : మండల పరిధిలోని చాడ గ్రామం లోని ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో మండల వైద్యాధికారి గురువారం మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాక్సిన్లు వేయ డానికి అనువైన గదులను పరిశీలించారు. కార్యక్రమంలో హెఈవో ప్రవీణ్, ఎఎన్‌ఎం అరుణ, ఆశావర్కర్లు, ఉపా ధ్యాయ, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులపై దాడికి ఖండన

తుర్కపల్లి : వార్తసేకరణ కోసం ప్రగతి భవన్‌కు వెళ్లిన జర్నలిస్టులపై జరిగిన దాడిని మండల జర్నలి స్టుల యూనియన్లు తీవ్రంగా ఖండించాయి. ఈసంద ర్భంగా జర్నలిస్టులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

టీఆర్‌ఎస్వీ పల్లెర్ల గ్రామ అధ్యక్షుడిగా హరి

ఆత్మకూరు(ఎం) : మండలంలోని పల్లెర్ల గ్రామ టీఆర్‌ఎస్వీ గ్రామశాఖ కమిటీని గురువారం ఎన్నుకు న్నారు. అధ్యక్షుడిగా దండు హరి, ఉపాధ్యక్షుడిగా యాట మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కె.యాకుబ్, కోశాధికా రిగా జలపాల నరేష్‌తో పాటు ఆనంద్, స్వామి, అరవిం ద్‌లను సభ్యులుగా ఎన్నుకున్నారు.



లింగగిరిలో ధాన్యం గోదామును ప్రారంభిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సహకార వ్యవస్థను పటిష్ఠం చేయాలి

● కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ

● టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

లింగగిరి (హుజూర్‌నగర్ రూరల్): రాష్ట్రంలో సహకార వ్యవస్థను పటిష్ఠ పర్చాలని టీపీ సీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లింగగిరి గ్రామంలో రూ.22లక్షలతో నిర్మించిన నూతన వ్యవసాయ గోదామును ప్రా రంభించిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఉత్తమ్ మాట్లాడారు. సహకార సంఘాలను బలో పేతంచేసి రైతులకు విస్తృత సేవలు అందించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రూ.2లక్షల రుణాలు రద్దు చేస్తామన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక తయారు చేస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు క్వింటా ధాన్యానికి రూ.2వేలు అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేయడంలో విఫలమైందన్నారు. బీ జేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు రైతాంగాన్ని మోసం చేస్తున్నాయన్నారు. దేశంలో ప్రభుత్వాలు రై తులను కాల్చి చంపుతున్నాయని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకో వడంలోనూ రాజకీయం చేస్తున్నాయన్నారు. రైతుల మరణాలకు ప్రభుత్వాలే కారణమని విమ ర్శించారు. తెలంగాణాలో 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజల్లో పాలకుల పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్‌కు ప ట్టం కట్టేందుకు తెలంగాణా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతాంగం పండించిన పంటకు బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలన్నారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వం ద్వంద్వ విధా నాలు అవలంభిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికకు సంబంధించి నిరుద్యోగ భృతి, ఏకకా లంలో రూ.2లక్షల రుణమాఫీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు అందజేస్తామన్నారు. పీఏసీఎస్ చైర్మన్ కట్టా గోపాల్‌రావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ముత్తవ రపు పాండురంగారావు, కొల్లు మధుసూదన్‌రావు, ప్రసాద్, జడ్పీటీసీ ఎండీ హఫీజా, నిజాము ద్దీన్, మర్రి లక్ష్మమ్మ, జనార్ధన్, వెంకటరమణ, జానకిరామారావు, రాజగోపాల్, ఎలియాస్‌రెడ్డి, పద్మ, వీరాంజీ, మారతమ్మ, ఈదయ్య, పాపిరెడ్డి, వెంకటరెడ్డి, షంషుద్దీన్ పాల్గొన్నారు.

ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన మఠంపల్లి విద్యార్థులు

మఠంపల్లిరూరల్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మదురాలో జరి గిన ఒలింపిక్స్ క్రీడలలో ఖో ఖో పోటీల్లో మఠంపల్లికి చెందిన విద్యార్థులు మొదటిస్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధిం చారు. జూలై 28నుంచి 31 వరకు ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో తెలంగాణ రాష్ట్రం తరుపున మఠంపల్లి మండలం సెయింట్ ఆన్స్ పాఠశాలలో భూక్యనీకిల్, గుండెబో యినహరినాథ్, కుమ్మరిబోయినమహేష్‌తోపాటు జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల మఠంపల్లిలో విద్యను అభ్యసిస్తున్న ఎర్ర మళ్ల శివలు ఖోఖో పోటీలలో పాల్గొని స్వర్ణపతాకం సా. దించినట్లు పీఈటీ పేరమళ్ల సతీష్ తెలిపారు. ఈ ఒలింపి క్స్‌లో 18రాష్ట్రాల విద్యార్థు లు పాల్గొన్నారని తెలిపారు. మెడల్ సాధిం చిన విద్యార్థులను గురువారం ప్రిన్సిపాల్ బాల సుందరి, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

ఎంప్లాయిమెంట్ కార్డుల పునరుద్ధరణకు అవకాశం

నల్లగొండ అర్బన్: ఉమ్మ డి జిల్లాలో గ డువు ముగిసిన ఎంప్లాయిమెంట్ కార్డులను తిరిగి పు నరుద్ధరించుకునేం దుకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అ క్బర్ హబీబ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2000 సంవత్సరం నుంచి గడువు ముగిసిన కార్డులను జూలై 2017 వరకు రె న్యువల్ చేయించుకోవచ్చని సూచించారు.

సినిమా వార్తల కొరకు
www.andhrajyothy.comను క్లిక్ చేయండి

epaper.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
యాదాద్రి భువనగిరి
20
శుక్రవారం 4 ఆగస్టు 2017

గ్రామ రెవెన్యూ రికార్డులు తనిఖీ చేసిన జేసీ రవినాయక్

మోత్కూరు : రెవెన్యూ రికార్డులు సరిచేసే ప్రక్రియను పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామాన్ని గురువారం జేసీ రవినాయక్ ఆకస్మికంగా సందర్శించారు. గ్రామ రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. రైతులను, ప్రజాప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 1785 మంది రైతులు ఉండగా ఇంకా 337 మంది రైతుల రికార్డు ఆన్‌లైన్ చేయాల్సి ఉందని, ఇవి కూడా ఆన్‌లైన్ చేస్తే వంద శాతం పూర్తవుతుందని స్థానిక అధికారులు ఆయనకు వివరించారు. చనిపోయిన వారి పేరున ఉన్న భూమి వారసుల పేర రాసినప్పటికీ రికార్డుల్లో కొందరి పేర్లు తొలగించలేదని, కొన్ని వారసుల పేరున రాయకుండా చనిపోయిన వారి పేరునే ఉంచారని, మరికొందరు రైతులు భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోగా రైతుకు పాసుబుక్ ఇచ్చినప్పటికీ ఆఫీసు రికార్డుల్లో మార్చలేదని, ఇలాంటివన్నీ సరిచేస్తున్నామన్నారు. తహసీల్దార్ జి.దశరథ, వీఆర్వో సుమన్, సర్పంచ్ రచ్చ సంజీవరెడ్డి, వీఆర్‌ఏ యాదయ్య ఆయన వెంట ఉన్నారు.



పాటిమట్లలో రైతులతో మాట్లాడుతున్న జేసీ రవికుమార్

సమస్యలను మహిళలు సమర్థంగా ఎదుర్కోవాలి

- రాచకొండ షీటీం ఇన్‌చార్జి, చౌటుప్పల్ ఏసీపీ స్నేహిత
- ఎస్ఆర్‌టీఆర్‌ఐలో యువతులకు అవగాహన సదస్సు

జలాల్‌పూర్ (భూదాన్‌పోచంపల్లి) : సమాజంలో యువతులు తమ చుట్టూ జరిగే అన్యాయాలను సమర్థంగా ఎదుర్కోవాలని, ఈవ్‌టీజింగ్, బాల్య వివాహాలు, వరకట్న వేధింపుల వంటి వాటిని ఎదుర్కోవడంలో షీటీంలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాయని రాచకొండ షీటీం ఇన్‌చార్జి, చౌటుప్పల్ ఏసీపీ స్నేహిత అన్నారు. మండల పరిధిలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన స్వామిరామానందతీర్థ గ్రామీణ సంస్థలో "మహిళా భద్రత" అనే అంశంపై గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సప్ ఇతర మాధ్యమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు బహిరంగ పర్చవద్దని, బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని ఇతరులకు తెలియజేయకుండా జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాలకు షీటీంలు అండగా ఉంటాయని, ఎటువంటి ఆపద ఎదురైనా షీటీంను సంప్రదించాలని లేదా 100 నెంబరుకు ఫోన్ చేయాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో స్వామిరామానందతీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ డా. కిషోర్‌రెడ్డి, క్యాంపస్ ఇన్‌చార్జి హనుమంతరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవీందర్‌కుమార్, సాయిలక్ష్మి, స్థానిక ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



సదస్సులో మాట్లాడుతున్న ఏసీపీ స్నేహిత



సదస్సుకు హాజరైన యువతులు





బస్సు రాక విద్యార్థుల ఇక్కట్లు

భువనగిరి మండలంలోని బీఎన్ తిమ్మాపురం గ్రామం లప్పానాయక్ తండా, ఫిరగాని తండా విద్యార్థులు కళాశాలకు వెళ్లాలంటే రుస్తాపురం ప్రధాన రోడ్డు వరకు సుమారు 3 కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. తిమ్మాపురంలో ఉదయం 9గంటలకు బస్సున్నా.. నెలలో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. తాజాగా గురువారం బస్సు రాకపోవడంతో విద్యార్థులు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికైనా బస్సులు సమయ పాలన పాటించాలని విద్యార్థులు కోరుతున్నారు.

– ఆంధ్రజ్యోతి, యాదాద్రి

కళాశాలకు రాజకీయ రంగు



యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను నిర్మించారు. నాడు భవనానికి పసుపురంగు వేయగా... ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కళాశాలకు గులాబీ రంగు వేశారు.





ముత్యాలమ్మకు బోనాలు

అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ, గట్టుసింగారం గ్రామాల్లో గురువారం గ్రామదేవత ముత్యాలమ్మకు ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి డప్పుచప్పుళ్లతో తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు పండాలని వేడుకుంటూ పూజలు చేశారు.

– అడ్డగూడూరు

పచ్చదనంతో పర్యావరణాన్ని పరిరక్షించాలి

- డీఆర్‌డీవో వెంకట్రావు

చౌటుప్పల్ టౌన్ : పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని పరిరక్షించాలని డీఆర్‌డీవో ఎస్.వెంకట్రావు కోరారు. చౌటుప్పల్ గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మొక్కల పెంపకంతోనే వర్షాలు కురుస్తాయని, పర్యావరణంలో సమతుల్యత నెలకొంటుందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బొంగు లావణ్య జంగయ్య గౌడ్, వార్డు సభ్యులు ఎండీ బాబా షరీఫ్, నర్సింహా చారి తదితరులు పాల్గొన్నారు.

సింగిల్ విండో కార్యాలయంలో...

సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో జిల్లా సహకార అధికారి జె.ప్రసన్న, జిల్లా మార్కెటింగ్ అధికారి డి.సారిక మొక్కలు నాటారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చీరిక సంజీవ రెడ్డి, వైస్ చైర్మన్ ఎ.భిక్షమయ్య, డైరెక్టర్లు ఊదరి రాములు, కాయితి యాదయ్య, వెల్గ శ్రీధర్‌రెడ్డి, పొట్ట శ్రీనివాస్, సీఈవో వై. రమేష్ గౌడ్ పాల్గొన్నారు.



మొక్కలు నాటుతున్న జిల్లా సహకార అధికారి ప్రసన్న, సారిక



చౌటుప్పల్‌లో మొక్కలు నాటుతున్న డీఆర్‌డీవో